ANDHRAJYOTHY
ఆంధ్రజ్యోతి
ఏలూరు
జిల్లా వార్తలు
5
మంగళవారం 5 నవంబరు 2024

తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం

కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు

1200 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధం

కేంద్రం ఆమోదిస్తే ముందుకు -6లో

వినియోగదారులు ఆంధ్రాలో..

గ్యాస్ కనెక్షన్లు తెలంగాణలో..!

- దీపం పథకం అందని పరిస్థితి
- దాదాపు 3 వేల మంది వినియోగదారుల ఆవేదన

కుక్కునూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ - 6 పథకాల్లో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం ఒకటి. అయితే ఈ పథకం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని దాదాపు 3 వేల మంది వినియోగదారులకు అందని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజనకు ముందు ఈ రెండు మండలాల ప్రజలకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా సారపాక హెచ్‌పీ గ్యాస్ ఏజన్సీలో గ్యాస్ కనెక్షన్లు ఉండేవి. అక్కడ నుంచే వినియోగదారులకు సిలిండర్ల సరఫరా జరిగేది. విభజన అనంతరం ఈ రెండు మండలాలు ఆంధ్రాలోకి వచ్చాయి. చాలాకాలం సారపాక గ్యాస్ ఏజన్సీ నుంచే సిలిండర్ల సరఫరా జరిగింది. కొంతకాలం తర్వాత కుక్కునూరులో కొత్తగా గ్యాస్ ఏజన్సీ ఏర్పాటైంది. అయినప్పటికి దాదాపు 3వేల మంది వినియోగదారులకు సారపాక గ్యాస్ ఏజన్సీ పరిధిలోనే కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు దీపం పథకం అమలు కావడంతో వీరంతా అర్హులు కానీ పరిస్థితి ఏర్పడింది. వారంతా సారపాక గ్యాస్ ఏజన్సీ చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యపై వేలేరుపాడు తహసీల్దార్ కనెక్షన్లు వెంటనే బదిలీ చేయాలంటూ ఆదేశించినట్టు సమాచారం.

అధికారులు స్పందించాలి



మా గ్యాస్ కనెక్షన్ సారపాకలో ఉంది. దీపం పథకం కింద మూడు ఉచిత సిలిం డర్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అధికారులు సమస్య పరిష్కరించాలి.

- గౌరమ్మ, కుక్కునూరు

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం



మా గ్రామంలో చాలా మంది కనెక్షన్లు సారపాకలో ఉన్నాయి. దీంతో దీపం పథకం అందని పరిస్థితి. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

- ముప్పాల సాంబశివరావు, టీడీపీ నాయకుడు, మారేడుబాక



పరీక్షా కాలం!

- నెల రోజుల వ్యవధిలోనే సాగునీటి సంఘాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- అక్కడక్కడ కలహాలు.. కొట్లాటలు.. కూటమికి ఈ ఎన్నికలు ఓ పరీక్షే
- కాడి పారేసిన వైసీపీ నేతలు.. కనీస పోటీకి కూడా లేని దుస్థితి
- ఆ పార్టీకి నాయకత్వలేమి నేడు అసలైన శాపం

రాబోయే నెల రోజులు రాజకీయ పక్షాలన్నింటికీ పరీక్షా కాలమే. ఈ నెలలో జరగనున్న నీటి సంఘాల ఎన్నికలు గ్రామగ్రామాన రైతుల మనోభిప్రాయాలకు అద్దం పట్టబోతున్నాయి. ఈ ఎన్నికలు పార్టీ రహితమే అయినా ఆయా రాజకీయా పార్టీల మద్దతుదారులు పోటీలో ఉంటారు. ఇంకోవైపు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు మరో సవాల్. ఇప్పటికే కూటమిలోని రాజకీయ పక్షాల మధ్య అక్కడక్కడ తగవులు, మనస్పర్థాలు ఉండగా ఇంకోవైపు వైసీపీలో సీనియర్లంతా సైలెంట్ కాగా అఖరుకి మండల స్థాయి సమావేశాలు నిర్వహించలేని దీనస్థితిలో వైసీపీది ఉంది.

- ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి

సాగునీటిలోనూ మంటలు

సాగునీటి సంఘాల ఎన్నికలకు అనువుగా ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల తదుపరి తొలిసారిగా జరగబోయే క్రియాశీల ఎన్నికలివి. ఇప్పటికే పూర్తిగా పాలనా వ్యవస్థను ఒక గాడిన పెట్టడం ద్వారా ప్రజల్లో తమకున్న ఇమేజ్, విశ్వాసం చెదరకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ప్రజలిచ్చిన భారీ విజయం నేపథ్యంలో సూపర్-6లో ఒక్కొక్కటి అమలుపరి చేందుకు సాహసించారు. ఈ క్రమంలోనే రాబోయే నెల రోజుల వ్యవధిలో కీలక ఎన్నికలు జరగనున్నాయి. సాగునీటి సంఘాల ఎన్నికలకు ఈనెల 6 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ జరగబోతుంది. సమాంతరంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో 6వ తేదీతో ఓటర్ల నమోదు పూర్తికాబోతుంది. దీనిపై ఇప్పటికే కూటమి పూర్తిగా దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాభిమానాన్ని నిలబెట్టుకోవడం, ప్రత్యర్థి వైసీపీకి చోటు లేకుండా చేయడం కూటమి లక్ష్యంగా ఉంది. కాని ఏలూరు జిల్లా పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే కూటమి నేతల మధ్య కొంత మేర అంతర్యుద్ధం ఉంది. కిందిస్థాయి కేడర్ నాయకత్వంతో పనిలేకుండా ఇష్టారాజ్యంగా సవాళ్లు విసరడం, దానిని సర్దుబాటు చేసేందుకు నియోజకవర్గ నేతలు పెద్దగా సమయం కేటాయించకపోవడంతో అనేకచోట్ల స్వల్ప వైరం చోటు చేసుకుంటుంది. సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ఈనెల ఒకటో తేదీ నుంచి ఆరంభమై నెలాఖరున ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా 359 నీటి సంఘాలు ఉండగా వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించడమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంది. గతంతో పోల్చితే ఈసారి సాగునీటి సంఘాల్లో కాల్వ ప్రాజెక్టు పరిధిలోని భూముల యజమానులు అంటే రైతులను ఓటరుగా గుర్తిస్తారు. వీరిని బట్టే సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.

వాస్తవానికి ఈ ఎన్నికలకు కూడా కూటమిలో భాగస్వామ్య పార్టీలైన తెలుగు దేశం, జనసేన, బీజేపీలకు ఒక క్రమపద్ధతిలోనే కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలను కేటాయించాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జనసేన, బీజేపీ పక్షాలకు ఎన్ని నీటి సంఘాలు కేటాయించాలనేది ఇంకా స్పష్టతతో కూడిన సంకేతాలు వెలువడలేదు. 20 శాతం మేర ఈ రెండు పక్షాలకు నీటి సంఘాలను కేటాయిస్తారని సూచన ప్రాయంగా తెలిసింది. కాగా ఆయా సంఘాల్లో ఓటర్ల గుర్తింపు వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై తగు నిర్దేశం ఇచ్చే దిశగా ఇప్పటికీ ప్రాథమిక కసరత్తు జరగనేలేదు. క్షేత్రస్థాయిలో కూటమి పక్షాల మధ్య గ్రామస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలోను ముఖ్యులతోపాటు కొందరు కార్యకర్తల దూకుడు వల్ల మైత్రీ వాతావరణం దెబ్బతినే దిశగా కొన్నిచోట్ల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో ప్రధాన పక్షాల నాయకత్వాలే చొరవ తీసుకుని సాగునీటి సంఘాల్లో ఎవరు ఎంతెంత శాతం మేర పోటీ చేయాలనేది దిశ, నిర్దేశం చేస్తేగాని ఇప్పటి నుంచే ఒక వ్యూహం ప్రకారం ముందడుగు వేయవచ్చని, అలా కాకుండా సర్దుకుపోండంటే మాత్రం తగవులు తప్పవనే అభిప్రాయాన్నే నియోజకవర్గ నేతలు వ్యక్తపరుస్తున్నారు. సామాజిక పరమైన అంశాలు, మరికొన్ని చోట్ల పార్టీపరమైన ఆమోదం, ఈ రెండూ కలిసొస్తే తప్ప ఎన్నికలు సజావుగా సాగేందుకు అవకాశం లేనేలేదు. ఈ పరిస్థితుల్లోనే సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల్లో స్థానం కోసం ఎక్కువ మంది ఆశిస్తున్నారు. దీంతో ఎవరిని తెరమీదకు తెచ్చి కథ నడపాలో మరెవరిని బుజ్జగించి పక్కకు తప్పించాలోననే వివాదం ఎమ్మెల్యేలకు పెను సవాలే కానుంది. ఇంకోవైపు వచ్చేనెల 5న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికలు ఇంకో పరీక్ష. ఈనెల 6న ఓటర్ల నమోదు పూర్తికాబోతుంది. గతంకంటే ఈసారి ఓటర్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదులో కూటమి నేతలు పెద్దగా శ్రద్ధపెట్టలేదు. అయినప్పటికి ఆధిక్యంలో తామే ముందు వరుసలో ఉంటామనే ధీమాతో కూటమి నేతలు ఉన్నారు.

వైసీపీది ఇంకో తంటా..

అనేక విషయాల్లో కూటమిని తప్పుపడుతూ అదే పనిగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న వైసీపీకి క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికలకు అనువుగా ఎలాంటి ఏర్పాట్లు, ప్రయత్నాలు జరగనేలేదు. ఇప్పటికే సాగునీటి సంఘాలు, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి ఒకవైపు కసరత్తులో పడగా, అదే వైసీపీలో ఎక్కడికక్కడ నాయకత్వ వైఫల్యం కనిపిస్తోంది. గడిచిన ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం సైలెంట్ అయ్యారు. గ్రామస్థాయి నేతలైతే మనకెందుకులే అని ఆసాంతం కాడి పడేశారు. దీంతో ఒకవైపు సాగునీటి సంఘాల ఎన్నికలు జరగబోతున్నా గ్రామస్థాయిలో వీటిలో నిలబడి తమ పట్టు నిలుపుకుందామనే లక్ష్యాలేవీ ఆ పార్టీలో కనిపించడంలేదు. ఐదేళ్లపాటు విర్రవీగిన కొందరు అదే పనిగా విమర్శలు గుప్పించిన ఇంకొందరు ఇప్పుడు కూటమిని ఎదుర్కొనే దిశగా తమవారిని రంగంలోకి దించే ప్రయత్నాలు చేయక పోవడమే విశేషం. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీలో ఇలాంటి వాతావరణమే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామా, లేదా అనే విషయాన్ని ఇప్పటివరకు వైసీపీ బహిర్గతం చేయలేదు. ఈ కారణంగా కేడర్‌లో అలుముకున్న నిరుత్సాహం, అసంతృప్తి మరింతగా బలపడుతు న్నాయే తప్ప వాటి నుంచి బయటపడే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వైసీపీ నామమాత్రపు పోటీ కూడా కూటమికి ఇచ్చే పరిస్థితి లేదు.



హర..హర మహాదేవ

కార్తీకమాసం మొదటి సోమవారం శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. పంచారామక్షేత్రాలైన గునుపూడి సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పట్టిసీమ వీరేశ్వరస్వామి ఆలయం తదితర ప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో పోటెత్తారు. మహిళలు కాల్వలు, నదీతీరాల్లో కార్తీక దీపాలను వదిలారు. చిత్రంలో పూజలందుకుంటున్న పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి. -6లో

ఆవిరైన.. ఆనందం!



సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం

- నలుగురు యువకుల మృతి .. ముగ్గురికి గాయాలు.. కన్నీరు మున్నీరైన బంధువులు
- తాడిపర్రులో తీవ్ర విషాదం.. 144 సెక్షన్ ఏర్పాటు.. ఫ్లెక్సీల తొలగింపునకు ఆదేశాలు
- మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి పరామర్శ.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల సాయం 7

టెట్ ఫలితాలు వచ్చేశాయ్..

- రేపు డీఎస్సీ నోటిఫికేషన్
- మెగా డీఎస్సీ శిక్షణలో ప్రణాళికగా అభ్యర్థులు అడుగులు
- ఉమ్మడి పశ్చిమ జిల్లాలో 1,035 ఉపాధ్యాయ ఖాళీలు
- గతంలో వైసీపీ బూటకపు డీఎస్సీ

భీమవరం ఎడ్యుకేషన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): టెట్ ఫలితాలు సోమవారం విడుదల కావడంతో అందరి దృష్టి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పడింది. అది కూడా ఈ నెల 6న విడుదల కానుంది. దీంతో మెగా డీఎస్సీ ప్రిపరేషన్‌పై అభ్యర్థులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీని తీసుకువచ్చింది. జిల్లాల వారీగా ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండటంతో మెగా డీఎస్సీ ఆకర్షణగా మారింది. ఉమ్మడి జిల్లాలో 1,035 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. వీటిని సబ్జెక్టుల వారీగా భర్తీ చేయాల్సి ఉంది. గత నెల 5 నుంచి 21వ తేదీ వరకు టెట్ నిర్వహించారు. పరీక్ష ముగిసిన 14 రోజుల్లోనే టెట్ ఫలితాలు విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికల్లా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ లెక్కన 2025-26లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయి. 2019 ఎన్నికలలో గత వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఐదేళ్లపాటు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. ఎన్నికల ముందు హడావుడి షెడ్యూల్‌తో తక్కువ సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ తెచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్నికల కోసం అని అభ్యర్థులు గ్రహించారు. దీంతో టెట్ ఒకటి జరిగింది. డీఎస్సీ పరీక్ష కాల వ్యవధి తక్కువ ఉండటంతో కోర్టు దానిని వెన క్కు మార్చాలని సూచించింది. దీంతో వైసీపీ తెచ్చిన డీఎస్సీ బూటకపు డీఎస్సీగా జనాలలో ముద్రపడింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్ష రాయకుండా అయ్యేలా చేసింది. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు 300 లోపే చూపించింది. దీంతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మెగా డీఎస్సీలో 10,035 ఉపాధ్యాయ ఖాళీలుగా ఉండటం నిరుద్యోగులలో ఉత్సాహం నెలకొంది.

లాంగ్ టర్మ్ కోచింగ్‌లలో నిరుద్యోగులు

మెగా డీఎస్సీకి రెడి అన్న కూటమి ప్రభుత్వం మాటతో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కోచింగ్ బాట పట్టారు. ఐదేళ్ల పాటు మూలపడ్డ కోచింగ్ సెంటర్లు మరలా తెరుచుకున్నాయి. జిల్లా ప్రధాన పట్టణాలలో, చిన్న పట్టణాలలో మొత్తం 70 పైగా కోచింగ్ సెంటర్‌లు అందుబాటులో వచ్చాయి. టెట్ వరకు శిక్షణ పొందారు. ప్రస్తుతం డీఎస్సీ శిక్షణలో పడ్డారు. వేలమంది మెగా డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఎక్కువ వ్యవధి ఉండటంతో లాంగ్ టర్మ్ కోచింగ్ పైనే దృష్టి పెట్టారు.

'టెట్' టాపర్‌గా భాస్కరరావు



ఏలూరు అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-2024)లో ఏలూరు కొబ్బరి తోటకు చెందిన కేదారి భాస్కరరావు 148/150 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. పేపర్-1ఏ (ఎస్జీటీ)కి ప్రిపేర్ అయిన ఇతను నగరంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాడు. తండ్రి నాగేశ్వరరావు భీమడోలు మండలం పూళ్ళ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా, తల్లి కుసుమ కుమారి గృహిణి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 'టెట్' పరీక్షను భాస్కరరావు తొలిసారి రాయగా, అందులో 135 మార్కులు సాధించాడు. అప్పట్లో పరీక్షకు కేవలం 20 రోజుల వ్యవధే ఉండటం వల్ల పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు వ్యవధి లేదని, తాజాగా నిర్వహించిన 'టెట్'కు సిద్ధమయ్యేందుకు ఎక్కువ సమయం, కోచింగ్, క్లాసుల్లో పాల్గొనేందుకు అవకాశం లభించడమే అత్యధిక మార్కులు సాధించేందుకు ఓ కారణ మని భాస్కరరావు విశ్లేషించాడు.

'పది' పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఏలూరు అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షఫీజు అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు గడువు తేదీని ఈనెల 18 వరకు పొడిగించారని డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.500లతో కలిపి ఫీజు చెల్లించడానికి తుది గడువు డిసెంబరు 10వ తేదీ వరకు ఉందన్నారు. విద్యార్థుల ఎస్‌ఆర్ డేటాను ఆన్‌లైన్‌లో స్కూల్ హెచ్‌ఎంలు సమర్పించేందుకు ఇవే గడువు తేదీలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

డీఎల్‌ఎడ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

డీఎల్‌ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు జిల్లాలో 46 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, అందరూ హాజరయ్యారని డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు 12 మంది విద్యార్థులకు ఆరుగురు హాజరయ్యారని వివరించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.

నిధులొస్తే హాస్టళ్లను బాగు చేస్తాం..

'ఆంధ్రజ్యోతి' కథనంపై అధికారుల వివరణ

ముదినేపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను అభివృద్ధి చేసి సౌకర్యాలు మెరుగు పర్చగలమని అధికారులు స్పష్టం చేశారు. 'అమ్మో హాస్టల్' శీర్షికన సోమవారం 'ఆంధ్రజ్యోతి'లో ముదినేపల్లిలోని ఎస్సీ కళాశాల స్థాయి బాలుర, బాలికల వసతి గృహాల దుస్థితి, మూతబడిన పరిస్థితులపై ప్రచురితమైన కథనంపై ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. కిందిస్థాయి అధికారులను ఆరా తీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా హాస్టళ్ల వెల్ఫేర్ ఆఫీసర్లు ఆర్.వి.అప్పలస్వామి, కె.అనిత హాస్టళ్ల పరిస్థితిపై వివరణ ఇచ్చారు. బాలికల వసతి గృహానికి కొత్త భవనం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పీఎం అజయ్ స్కీమ్ నుంచి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపామన్నారు. మూతబడిన బాలుర వసతి గృహాన్ని స్థానిక బి.ఫార్మసీ కళాశాలలో ప్రవేశాలు వచ్చాక తిరిగి తెరుస్తామని, వసతి గృహాల నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తులు తమ భవనాలను అద్దెకు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదన్నారు. వసతి గృహాల భవనాల మరమ్మతులు పూర్తి చేయాలంటే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు.

డీఈవోగా వెంకటలక్ష్మి బాధ్యతలు




డీఈవో వెంకటలక్ష్మమ్మకు శుభాకాంక్షలు తెలుపుతున్న అసిస్టెంట్ డైరెక్టర్లు

ఏలూరు అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : బదిలీపై జిల్లాకు నియమితులైన జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జి డీఈవోగా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ షరీఫ్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే పాఠశాల విద్య కమిషనరేట్ (విజయవాడ)లో మధ్యాహ్నభోజన పథకం మెనూ సంస్కరణలపై అన్ని జిల్లాల డీఈవోలతో ఉన్నతాధికారులు నిర్వహించిన వర్క్ షాపులో పాల్గొనేందుకు వెళ్లారు. ఆమెకు కార్యాలయ ఏడీలు, సూపరింటెండెంట్లు, ప్రభుత్వ పరీక్షల కమిషనర్, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా సోమవారం రాత్రి కలెక్టర్ వెట్రిసెల్విని డీఈవో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

'ఏలూరు' మెనూనే అనుసరణీయం?!

మధ్యాహ్నభోజన పథకంలో అమలువుతున్న ఆహార పదార్థాలు ఎక్కువమంది విద్యార్థులకు రుచించక పోవడంతో వాటిని తినకుండా చెత్తడబ్బాలో పడేయడమో, అసలు తినకపోవడమో జరుగుతున్న నేపథ్యంలో మెనూలో మార్పులు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో డీఈవోలు, విద్యాశాఖ బృందాలు, భోజన పథకం కార్మికులతో సమావేశం నిర్వహించారు. సాంబారులో అన్నం కలిపి వడ్డిస్తున్న భోజనాన్ని పిల్లలు తినడానికి ఇష్టపడడం లేదని, అల్పాహారంగా తీసుకునే పులిహోరను ఎక్కువ పరిమాణంలో భోజనంగా తినేందుకు విద్యార్థులు అయిష్టత చూపుతున్నట్టు సర్వేలో ఎంఈవోలు, విద్యాధికారులు, హెచ్‌ఎంలు తేల్చిచెప్పారు. విద్యార్థులు ఇష్టపడే వంటకాలతో కూడిన మెనూని ప్రతిపాదిస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఆమోదం తీసుకుని ఏలూరు జిల్లా తరపున నివేదించారు. ఈ మెనూనే సోమవారం విజయవాడలో నిర్వహించిన డీఈవోల సమావేశంలో దాదాపు ఖరారు చేశారు. అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత జోన్-2 పరిధిలోని జిల్లాల పాఠశాలల్లో ఎప్పటినుంచి అమలు చేయాలో ప్రకటించాల్సి ఉంటుంది. సవరించిన/ప్రతిపాదిత మెనూ ప్రకారం గోదావరిజిల్లాల ప్రజలు ఇష్టపడేలా మార్పులుచేసి రోజూ అన్నం/తెల్లన్నం తప్పనిసరిగా ఉండేలా మార్చారు. పప్పులో తోటకూర లేదా గోంగూర కలిపి వేర్వేరు రోజుల్లో వండాల్సి ఉంటుంది. పులిహోరను విద్యార్థుల అభీష్టానికే వదిలేస్తూ, దానికి ప్రత్యామ్నాయంగా వెజిటబుల్ పలావ్, ఆలూ కుర్మా, మరోరోజు చక్కెర పొంగలి, మరో రోజు కోడిగుడ్డు ఫ్రై, సాంబారు, తెల్లన్నం (వేర్వేరుగా) వండిపెట్టేలా మార్పు లు చేశారు. ఏలూరు జిల్లావిద్యాశాఖ రూపొందించిన మెనూనే జోన్-2 పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అమలు చేసేలా తుది నిర్ణయం తీసుకోవడానికి దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ మేరకు వర్క్‌షాపులో పాల్గొన్న మధ్యాహ్న భోజనపథకం కార్మికుల అభిప్రాయాలు, అంగీకారాన్ని తీసుకున్న తర్వాతే మెనూలో మార్పులు ఖరారైనట్టు సమాచారం. కాగా మెనూ మార్పు చేర్పులపై అధికారిక నిర్ణయమేదీ లేదు.

యూటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక



జిల్లా కార్యవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, ఆర్.రవికుమార్

ఏలూరు అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : యూటీఎఫ్ ఏలూరు జిల్లాశాఖ నూతన కమిటీకి సోమవారం జరిగిన ఎన్నికల్లో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్ ముస్తఫా అలీ, ఆర్.రవికుమార్‌లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల రెండోరోజు కార్యక్రమాల ముగింపులో భాగంగా ఈ ఎన్నిక జరిగింది. సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎం.వి.శ్యాంబాబు, సహ అధ్యక్షులుగా జి.వెంకటేశ్వరరావు, ఎస్.సుధారాణి, కోశాధికారిగా జి.వి.రంగమోహన్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా ఎ.విక్టర్, ఎ.రాజు, పి.శ్రీనివాస్, పి.వీరకోటి, బి.అనురాధ, ఎస్.రాంబాబు, ఇ.శివశంకరరావు, సీహెచ్.శ్రీధర్, జి.దేవానంద్, కె.కమల్‌కుమార్, ఎం.వి.బేతాళరావు, ఎం.రవిశంకర్, జి.అంజనిదేవిలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి. మనోహర్ కుమార్ వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కమిటీ ఏడాది పాటు బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం

కలెక్టర్ వెట్రిసెల్వి



వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌తో పాటు జేసీ ధాత్రిరెడ్డి, డీఆర్వో విశ్వేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయ్‌రాజు, అచ్యుత అంబరీష్ తదితర అధికారులతో కలిసి ప్రజల నుంచి 252 వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లా డుతూ ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి ఏకైక మార్గం ఈ వేదిక అని ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యతే ప్రామా ణికంగా సమస్యలను పరిష్కరించడంలో అశ్రద్ధ చూపరాదన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా పరిష్కరించాలని ఆదేశించారు. గడువులోగా సమస్యలు పరిష్కరించి అర్జీల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ వద్ద వీఆర్‌ఏల ధర్నా



ఏలూరు రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం ఏపీ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం (వీఆర్‌ఏ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. వీఆర్‌ఏలకు సంబంధం లేని పనులు అప్పగించరాదని, పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్.వి.డి ప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థకు మూల స్థంభాలుగా ఉన్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క రూపాయి వేతనం పెంచకుండా వెట్టిచాకిరీ చేయించుకుందని విమర్శించారు. వీఆర్‌ఏలకు పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి శేఖర్, నాయకులు రవికుమార్, ఎస్. సాంబశివరావు, కె.లక్ష్మణరావు, ఎస్.షారోన్, గంగాధర్‌రావు, సంధ్యారాణి, కృష్ణకుమారి పాల్గొన్నారు.

35 ఫిర్యాదుల స్వీకరణ



ఫిర్యాదుదారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న డీఎస్పీ శ్రావణ్‌కుమార్

ఏలూరు క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : లోన్‌యాప్‌ల వల్ల జరిగే అనర్థాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ జిల్లా ప్రజలకు సూచించారు. ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 35 ఫిర్యాదులను ఆయన స్వీకరించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పుట్టలోని నాగన్నా.. పూజలందుకోవయ్యా

నేడు నాగుల చవితి



కామవరపుకోట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అంటారు. ఇది మహిళల పండుగ. పవిత్ర అర్చనలు సమర్పించే నాగులచవితి. సహజంగా ఊరి పొలిమేరల్లో ఏర్పడే పుట్టలలో నాగేంద్రునికి పాలుపోసి పూజలు చేస్తారు. ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర మేల్కొని తలారా స్నానం చేస్తారు. నూతన వస్త్రాలు ధరించి నాగులకు ఇష్టమైన ఆవుపాలు, కోడిగుడ్లు, పూజా సామాగ్రి, చలివిడి, వడపప్పు, ప్రసాదం తయారు చేసుకుని ఇంటిల్లిపాదీ దగ్గరలో ఉన్న పుట్ట వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కన్నె పిల్లలు, సంతానం కావాల్సిన మహిళలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి భర్త, శుభప్రదమైన సంతానం కలుగుతుందని ప్రతీతి. చిన్నపిల్లలు దీపావళి నాటి మిగిలిన బాణసంచా పుట్ట వద్ద కాలుస్తారు. కుజ రాహు దోషాలు ఉన్నవారు, సంసారిక బాధలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర పూజను కార్తీకంలో నిర్వహిస్తే బాధలు తీరుతాయి. షష్ఠి, చతుర్థశిలలో మంగళవారం కాని, చతుర్థశి బుధవారం కలిసొచ్చే రోజునగాని నాగులకు పాలు పోసి నాగపూజ అశ్వర్థ నారాయణ ప్రదిక్షణలు చేయాలి. ఈ విధంగా చేసిన వారి దోష నివారణ కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలోనిది. దీనికి సర్ప నక్షత్రమని పేరు. ఈ సర్ప నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించుట వల్ల నాగులచవితి పండుగ చేసుకుంటాం. శరీరంలో ఉన్న పామును ఆరాధించడమే నాగులచవితి. శరీరమే వల్మీకం.. పుట్టలో అడుగున మూలాధారంలో శయనించి ఉండే నాగమే కుండలినీ శక్తి. దీని విషాన్ని హరించే సత్యగుణమనే పాలుపోసే సాధన రహస్యమే నాగుల చవితి అని పురాణాలు తెలియ చేస్తున్నాయి.

హర..హర మహాదేవ

శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

శైవ క్షేత్రాల్లో కార్తీక సోమవార శోభ



క్షీరా రామలింగేశ్వరస్వామికి అభిషేకం

భీమవరం టౌన్/పాలకొల్లు అర్బన్ /పోలవరం నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కార్తీకమాసం మొదటి సోమవారం శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులకు ఆలయాలకు పోటెత్తారు. మహిళలు కాల్వలు, నదీతీరాల్లో కార్తీక దీపాలను వదిలారు. పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు 25 వేలకు పైగా భక్తులు వచ్చారు. వెంపకు చెందిన గొట్టుముక్కల భీమరాజు అన్న ప్రసాదం అందించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. విరాళాలు, ప్రసాదాల అమ్మకాల ద్వారా దేవస్థానానికి 5 లక్షల 30 వేల 104 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో రామకృష్ణం రాజు తెలిపారు. జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి పంచారామ బస్సుల వద్దకు భక్తులను చేరవేసేందుకు ఉచితంగా ఆటోలను ఏర్పాటు చేశారు. వన్‌టౌన్ సీఐ నాగరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామిని సుమారుగా 35 వేల మంది వరకూ దర్శించుకున్నట్టు ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.ఆలయం సమీపంలోని రేపాక వారి సత్రంలో భక్తులు ఆరు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. లంకలకోడేరు, మేడపాడు పీహెచ్‌సీ వైద్య సిబ్బందితో భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందజేశారు.

హర హర మహాదేవ శంభో శంకర.. శివనామస్మరణతో పట్టిసాచల శివక్షేత్రం మారుమోగిపోయింది. పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారు జామున 4 గంటల నుంచి రద్దీ ఆరంభమైంది. పట్టిసీమ ఫెర్రీ రేవులో నదీ తీరంలో ఇసుకతిన్నెల వద్ద పుణ్య స్నానాలు చేసిన భక్తులు నదిలో కార్తీక దీపాలు వదిలారు.ఆలయ ప్రాంగణంలో ఉన్న భద్రకాళీ, తాండవ భద్రుడు, కాలభైరవుడు, ఆదిత్యాది నవగ్రహాలు, లక్ష్మీ గణపతి, సరస్వతి, కేశవ స్వామి ఆలయాలను దర్శించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ సిబ్బంది మంచినీరు, అల్పాహారాలు, అన్నదానం నిర్వహించారు. ఈవో చాగంటి సురేష్ నాయుడు ఏర్పాట్లు పర్యవేక్షించారు.





పట్టిసీమ వీరేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు



గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయంలో దీప పూజలు





ఎర్రకాలువలో ఎక్స్‌కవేటర్...ఇసుక ట్రాక్టర్‌లు

అర్ధరాత్రి ఇసుక దోపిడీ

ఎర్రకాలువకు ర్యాంపు వేసి మరీ..

ట్రాక్టర్లపై భారీగా తరలింపు

అనుమతి ఉందంటూ దబాయింపు

తాడేపల్లిగూడెం రూరల్ నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాల్లో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి సమయంలో ఎర్రకాలువకు ర్యాంపులు వేసి మరీ ఇసుక దోచే స్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెం, వీరంపాలెంతో పాటు సరిహద్దులో ఉండే నల్లజర్ల మండలం గుండేపల్లి ప్రాంతం నుంచి ఇసుక తరలిస్తున్నారు. గురువారం రాత్రి దీపావళి అదను చూసి మరీ నల్లజర్ల మండలం, తూర్పు చోడవరానికి చెందిన వారు తహసీల్దార్ అనుమతి ఇచ్చా రంటూ ఓ జేసీబీ తీసుకొచ్చి ర్యాంపు వేసి మరీ ట్రాక్టర్‌లతో ఇసుక తరలింపు చేపట్టారు. దీంతో ఆ పక్కన ఉన్న రైతులు తమ పంతలు దెబ్బతింటాయని అడ్డుకునే ప్రయత్నం చేసినా వినలేదు. తూర్పుచోడవరంలో డ్రెయిన్ నిర్మాణం కోసం అంటూ ఆర్డర్ కూడా తీసుకు రావడం విమర్శలకు తావిస్తోంది. మూడు ట్రాక్టర్‌లకు అనుమతి ఆ లేఖలో అనుమతి ఉండగా పదుల సంఖ్యలో ట్రాక్టర్‌లలో ఇసుక నింపుకుని మరీ తరలించారు.

ఎర్రకాలువ ఇసుకతో నిర్మాణాలా..!

ఎర్రకాలువ ఇసుకతో నిర్మాణాలు చేపట్టడం అంటే నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడమే. అంటే ఈ ఇసుకలో ఇసుకతో పాటు మట్టి కలిసి ఉంటుంది. ఈ ఇసుకను పూడికలకు తప్ప వేరే నిర్మాణాలకు వాడకూడదు. కానీ తహసీల్దార్ పేరుతో ఇచ్చిన అనుమతిలో మాత్రం డ్రెయిన్ నిర్మాణం కోసం వాడు కోవాలంటూ ఉంది. అయితే అధికారులే నాణ్యతతో సంబంధం లేకుండా ఇసుక తరలించుకోవాలంటూ ఆదేశాలిస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ గ్రామాల ద్వారానే దందా..

నల్లజర్ల మండలం గుండేపల్లి, తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం, పట్టింపాలెం గ్రామాలలో ఇటీవల ఇసుక కొరత ఏర్పడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎర్రకాలువ ఇసుక దోచి ట్రాక్టర్‌ల ద్వారా గట్టుపైకి ఇసుక తెచ్చి వాటిని పెద్ద లారీల్లో లోడు చేసీ లారీ రూ.20 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఈ దందా మొత్తం రాత్రి వేళల్లోనే సాగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి ఆ మాఫియాకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఆందోళనలో రైతులు

ఎర్రకాలువలో ఇసుక తరలించడంతో ఆ గట్లు గుల్ల అవుతుడటంతో రైతులు బయటకు రావాలంటే ఇబ్బంది పడే విధంగా ఎర్రకాలువ గట్లు తయారయ్యాయి. ఇప్పటికే పలుమార్లు గట్ల మరమ్మతులు చేపట్టినా ఈ ఇసుక మాఫియా ఆగడాల వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అడ్డుకునే రాత్రి సమయంలో ఈ దోపిడీ చేస్తుండడంతో రైతులు వారిని అడ్డుకునేందుకు సమయం దొరకడం లేదు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

క్రాస్ కంట్రీ రన్నింగ్ పోటీలకు భీమడోలు విద్యార్థి



భీమడోలు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : భీమడోలు వేంకటేశ్వర డిగ్రీ కళాశాల బీఏ మొదటి సంవత్సరం విద్యార్థి సాయిరామ్ రాష్ట్ర స్థాయిలో ఇంటర్ యూనివర్శిటీ పది కిలోమీటర్ల క్రాస్ కంట్రీ రన్నింగ్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ మంగుళూరు ఆల్వాస్ కళాశాలలో జరిగే జాతీయస్థాయి యూనివర్శిటీ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు.



తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం!

కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు

1200 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధం

పరిశీలనలో అటవీ, ప్రైవేట్ భూములు

కేంద్రం ఆమోదిస్తే ముందుకు

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం సుముఖత చూపింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెంలో ఏదో ఒకచోట విమాన శ్రయం ఏర్పాటు చెయ్యటానికి సంకల్పించారు. జాతీయ రహదారులు, ప్రధాన రైల్వేమార్గం ఉభయ పశ్చిమగోదావరి నడిబొడ్డున ఉండటంతో తాడేపల్లిగూడెం అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. దానికి తోడు తాడేపల్లిగూడెంలో భూసేకరణ సులభతరం కానుంది. విమానశ్రయ నిర్మాణానికి మెట్టభూమి ఉంది. ఇవన్నీ తాడేపల్లిగూడెంలో విమానశ్రయానికి అనుకూలంగా కలసి వస్తున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి విద్యాసంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వందలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు, ఉండటంతో విమానశ్రయానికి ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీలంక, మయన్మార్, ఇండోనేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, భూటాన్, తదితర దేశాలు విద్యార్థులు ఏపీ నిట్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్ని రాష్ట్రాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరి రాకపోకలకోసం విమానాశ్రయం అనుకూలంగా ఉంటుంది. మరో వైపు మెట్టప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రణాళికతో ఉంది. ఇవన్నీ నెరవేరేలాంటే విమానశ్రయం ఏర్పాటు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

గతంలోనే ప్రకటన..

వాస్తవానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. పౌర విమానయాన శాఖ అధికారులు కూడా తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూములను పరిశీలించారు. రన్‌వే ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఐతే అవే భూముల్లో ఏపీ నిట్ నెలకొల్పారు. దీంతో విమానాశ్రయ ప్రతిపాదన మరుగునపడిపోయింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ తెరపైకి వచ్చింది. కొద్దిరోజుల క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌రాయుడు తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళాయి. కేంద్రం ఆమోదం తెలిపితే భూ సేకరణకు సిద్ధం కానున్నారు.

అందుబాటులో అటవీ భూములు

తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకట్రామన్న గూడెం వద్ద అటవీ భూములు అందుబాటులో ఉన్నాయి. దాదాపు మూడువేల ఎకరాలు విస్తరించి ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో డీనోటిపై చెయ్యాలని నిర్ణయించింది. అది ఆమోదం పొందాలంటే కేంద్రం ఆమోద ముద్ర వెయ్యాలి. అంతకు మూడు రెట్లు భూమిని అటవీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదలాయించాల్సి ఉంటుంది. రాయలసీమలో వేలాది ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. సదరు భూములు అటవీ శాఖకు కేటాయించాలని గతంలో నిర్ణయించింది. అప్పట్లో ఆ ప్రతిపాదనలు నెరవేరలేదు. తాజాగా విమానశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉండటంతో అందరూ దృష్టి అటవీ భూములపై పడింది..అది సాధ్యం కాకపోతే ప్రైవేట్ భూములు సేకరించాల్సి ఉంటుంది.

స్పోర్ట్స్ కాలమ్

జిల్లా స్థాయి చదరంగ పోటీల విజేతలు



విజేతలతో నిర్వాహకులు

భీమవరం అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో అండర్-13, ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్ 2024 పోటీలు సోమవారం ముగిశాయి. రెండు రోజులుగా భీమవరం ఆర్య వైశ్య యువజన సంఘం భవనంలో పోటీలు జరిగాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో శంశాంక్ (తాడేపల్లిగూడెం), ద్వితీయ స్థానంలో కుశ్వంత్ (భీమవరం), బాలికల్లో విజేతులగా భీమవరం చెందిన సహస్ర మొదటి స్థానంలో నిలవగా, రెండోస్థానంలో అంజలి ప్రియ విజేతలుగా నిలిచారు. వీరికి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిషోర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించారు. నవంబరు 19 నుంచి 21 వరకు తాడేపల్లిగూడెంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అరసవల్లి ఈశ్వరమ్మ, వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి మైలాపురి మురళి, సురేష్ జైన్, పెదపాటి రవి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.



ఎంపికైన క్రీడాకారిణులతో ప్రిన్సిపాల్, కోచ్‌లు

సౌత్‌జోన్ కబడ్డీ జట్టుకు సెయింట్ థెరిస్సా విద్యార్థినులు

ఏలూరు అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల యూనివర్శిటీ క్రీడాజట్ల ఎంపికల్లో భాగంగా సౌత్‌జోన్ మహిళా కబడ్డీ టోర్నమెంట్‌కు ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలకు చెందిన ముగ్గురు క్రీడాకారిణులు పి.కావ్య, పి.జోషిత, ఎం.నవ్య ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ ఓ ప్రకటనలో తెలిపారు. వీరు ఈనెల 26 నుంచి 30వ తేదీవరకు తమిళనాడులోని అలగప్ప విశ్వవిద్యాలయంలో జరుగనున్న దక్షిణమండలం కబడ్డీ టోర్నమెంట్‌లో నన్నయ యూనివర్శిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఈనెల 2, 3 తేదీల్లో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన యూనివర్శిటీ కబడ్డీ టీం సెలక్షన్లలో ఇదే కళాశాల నుంచి జి.ఇందు, కె.పవిత్ర, జె.ప్రత్యూష, కె.అస్సీ, ఎం.దివ్య, ఎస్.ప్రియా భవాని, బి.నీలిమ, సీహెచ్.వెంకటేశ్వరమ్మ, పి.ప్రియాంక ద్వితీయస్థానంలో నిలిచారని తెలిపారు. నన్నయ యూనివర్శిటీ పరిధిలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి డిగ్రీ కళాశాలలకు చెందిన మొత్తం 14 జట్ల నుంచి సుమారు 200 మంది క్రీడాకారిణులు సెలక్షన్లకు హాజరుకాగా సెయింట్ థెరిస్సా కళాశాల టీంకు రెండోస్థానం లభించిందని వివరించారు. కోచ్‌లు తిరుమలరావు, కె.నాగేశ్వరరావు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ సెలీన్‌రోజ్, కె.శ్యామలను ప్రిన్సిపాల్ అభినందించారు.

రేపు, ఎల్లుండి కైకరం హైస్కూల్‌లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు



సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న తాడేపల్లిగూడెం డీవై ఈవో భారతి

ఉంగుటూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) :ఉంగుటూరు మండలం కైకరం హైస్కూలులో ఈనెల 6,7 తేదీలలో రాష్ట్రస్థాయి అండర్-14, 17 అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయని తాడేపల్లిగూడెం డీవైఈవో నిమ్మగడ్డ రవీంద్ర భారతి తెలిపారు. 13 జిల్లాల నుంచి 650 క్రీడాకారులు, 100 మంది కోచ్‌లు పాల్గొంటారన్నారు. పోటీల నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగసుధ వివరించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అలివేలు మంగతాయారు, హెచ్‌ఎం గుళ్ల ప్రసాదరావు, ఒలింపిక్ సంఘం నాయకులు ఆదిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.



ఎంపికైన క్రీడాకారులతో హెచ్‌ఎం గుళ్ళ ప్రసాదరావు, ఉపాధ్యాయులు

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు కైకరం విద్యార్థులు

ఉంగుటూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాస్థాయి అండర్-14 ఖోఖో పోటీల్లో ప్రతిభ చూపి కైకరం విద్యార్థులు భరత్, దేవకీ ప్రియాంక, ఎన్.లాస్యలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. పల్నాడు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. బ్రాహ్మణగూడెంలో బాల్ బ్యాడ్మింటన్ పోటీ లలో అండర్-17 విభాగంలో గాలింకి లావణ్య, వండాని నాగ సాయి పవన్ కుమార్‌లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని హెచ్‌ఎం ప్రసాదరావు తెలిపారు.

జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు



నూజివీడుటౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత విశ్వవిద్యాలయాల ఫెన్సింగ్ పోటీలకు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికైనట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. ఈ నెల 6 నుంచి 10 వరకు యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో నిర్వహించే ఫెన్సింగ్ పోటీలకు నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. టీమ్ కోచ్‌గా డాక్టర్ సూర్య వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పిట్ట కొంచెం.. లాభాలు ఘనం





కౌజుపిట్టల పెంపకంపై రైతుల ఆసక్తి

రామారావుగూడెంలో కౌజు పిట్టల పెంపకం



కాలంతో పాటు వేగంగా పరిగెడుతూ ఉపాధికి అనేక మార్గాలను ఎంచు కుంటున్నారు. స్వయం శక్తితో ఎదగాలనుకునే వారికి చక్కటి మార్గాలు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలు ఉన్నాయి. ఇక్కడ అనుభవమే ప్రధాన పెట్టుబడి. శ్రమ, ఓర్పు, నేర్పు అనేవి అభివృద్ధి సూత్రాలు.. నాన్‌వెజ్‌కు ఆదరణ పెరుగుతున్న క్రమంలో చికెన్ మటన్, నాటు కోడి కంటే సరసమైన ధరలో పుష్కలమైన పోషక విలువలు ఉండే కౌజు పిట్టల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. కౌజు పిట్టలను పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నారు.

దెందులూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : దెందులూరు నియోజకవర్గంలో సుమారుగా వంద మంది పైనే కౌజు పిట్టల ఫారం పెట్టుకుని జీవనం సాగిస్తూ మరికొంత మందికి ఉపాధి కల్పిస్తు న్నారు. కౌజు పిట్టల పెంపకాలు సులభం కావడంతో పాటు లాభసాటిగా ఉండటంతో కొత్త రకం ఉపాధిగా మారింది. పేదవేగి మండలం లోని కన్నాపురం, వేగివాడ, కొప్పుల వారి గూడెం, రామారావు గూడెం, చక్రాయి గూడెంతో పాటు పలు గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో కౌజు పిట్టల ఫారాలను ఏర్పాటు చేశారు.

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం



కౌజు పిట్టల పెంపకంలో పిల్లల దశలో వేడి ఎక్కువగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు బాగా పెరుగుతాయి. వీటి మేత విషయంలో తల్లి, పిల్లలకు ఒకరకం మేత, మాంసం కోసం పెంచే పిట్టలకు వేర్వేరు మేతలను అందిస్తుంటాం. రోజుకు 3 వేల నుంచి 4 వేల పిట్టలను విక్రయిస్తాం.

- సుంకర సోమేశ్వరావు కౌజు పిట్టల పెంపకందారుడు

సెంటు స్థలంలో కూడా పెంచవచ్చు..

గుడ్లను ఇంక్యూబేటర్ ద్వారా పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తూ కొంతమంది ఆదాయం పొందుతుండుగా కొంత మంది చిన్న పిల్లలను పెంచి అమ్ముకుంటూ ఉపాధి పొందు తున్నారు. పోషక విలువలు ఎక్కువగా ఉండ టంతో కౌజుపిట్ట గుడ్డు నాలుగు రూపాయలకు అమ్మతున్నారు. మాంసం కోసం ప్రత్యేకంగా పిల్లలను 50 రూపాయలకు అమ్ముతున్నారు. 10 సెంట్లు స్థలంలో కుడా కౌజు పిట్టలను పెద్ద స్థాయిలో పెంచే అవకాశం ఉంది. గుడ్డు దశ నుంచి 18 రోజుల నుంచి 20 రోజుల్లో పిల్లలుగా అందుబాటులోకి వస్తాయి. 40 నుంచి 50 రోజుల్లో విక్రయించే దశకు చేరుతాయి. కౌజు పిట్టలకు మొక్కజొన్న, సోయా పిండి వంటి వాటిని మేతగా అందిస్తారు. ఇవి వేడి వాతావరణంలో పెరుగుతాయి. దీంతో మండలంలోని మెట్ట గ్రామాల్లో రైతులు రేకుల షెడ్లులో వీటిని పెంచుతున్నారు. నీటి అవసరం కూడా పెద్దగా ఉండదు. నియోజకవర్గంలో సుమారుగా 100 పైగా కౌజు పిట్టల పెంపకం కేంద్రాలు ఉన్నాయి

జాగ్రత్తగా పెంచితే నష్టం రాదు



ఒక్కో కౌజుపిట్ట పిల్ల 8 రూపాయలకు కొనుగోలు చేస్తారు. వాటిని 40 రోజుల పాటు వివిధ రకాల దాణా పెట్టి పెంచుతారు. ఒక్కో పిట్టకు సుమారు అరకేజీ దాణా (రూ.22) అవుతుంది.. కరెంట్ తదితర ఖర్చులు కలుపుకుంటే ఒక కౌజు పిట్ట పెంపకానికి రూ.30 నుంచి రూ.40 రూపాయలు ఖర్చు అవుతుంది. కౌజుపిట్ట తయారైతే 120 గ్రాముల నుంచి 130 గ్రాముల వరకూ బరువు వస్తుంది. ఒక్కోటి రూ.45 50 రూపాయలకు అమ్ముతారు. కష్టపడి పెంచుకుంటే రైతులకు నష్టం వచ్చే అవకాశం తక్కువ

- అనిల్, పెంపకందారుడు

ఆవిరైన.. ఆనందం!


మృతులు బొల్లా వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కాసగాని కృష్ణ


కోపోద్రిక్తులైన గ్రామస్థులను సముదాయిస్తున్న మాజీ ఎమ్మెల్యే శేషారావు

సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం

నలుగురు యువకుల మృతి .. ముగ్గురికి గాయాలు.. కన్నీరు మున్నీరైన బంధువులు

తాడిపర్రులో తీవ్ర విషాదం.. 144 సెక్షన్ ఏర్పాటు.. ఫ్లెక్సీల తొలగింపునకు ఆదేశాలు

మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి పరామర్శ.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల సాయం

ఉండ్రాజవరం/పెరవలి/తణుకు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఆనందం ఆవిరైంది.. ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన రోజున తీవ్ర విషాదంతో నిండిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి.. అయితేనేం గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండే వారు. ఉత్సాహంగా పాల్గొనేవారు. సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటులోను అదే ఉత్సాహం చూపారు. 18 నెలలుగా విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొనడంతో ఎప్పుడెప్పుడు విగ్రహావిష్కరణ జరుగుతుందా అని ఎదురు చూశారు. స్థల వివాదం తదితర కారణాలతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలతో జిల్లా అధికారులు, నాయకులు శాంతి చర్చలు జరిపి, ఒక కమిటీ వేసి విగ్రహాన్ని కొన్ని నిబంధనలతో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సర్దార్‌పాపన్నగౌడ్ విగ్రహానికి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా 20 అడుగుల భారీ ఫ్లెక్సీ చేయించారు. ఆదివారం తీసుకొచ్చి ఐరన్ చట్రానికి ఫ్లెక్సీని అమర్చారు.. సోమవారం తెల్లవారుజామున ఫ్లెక్సీ ఏర్పాటుకు ఉపక్రమించారు. ఐరన్ ఫ్రేమ్‌కు సర్దార్ పాపన్నగౌడ్ ఫ్లెక్సీని అంటించి కర్రలతో నిలబెట్టే సమయంలో రోడ్డు పక్క నుంచి వెళ్లిన 6.3 కేవీ సింగిల్ ఫేజ్ కరెంటు వైర్‌కు తగిలింది. ఫ్లెక్సీ పట్టుకున్న ఏడుగురిలో బొల్లా వీర్రాజు (26), పామర్తి నాగేంద్ర(25), మారిశెట్టి మణికంఠ(26), కాసగాని కృష్ణ (25) అక్కడికక్కడే మరణించారు. కోమటి అనంతరావు తీవ్రంగాను, వెలిగట్ల పవన్, కోమటి వీరవెంకట సత్యనారాయణల స్వల్పంగాను గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో బాధితులు తరలి వచ్చారు. ఆర్తనాదాలతో పెద్ద పెట్టున రోదించారు.


సంఘటనా ప్రాంతంలో పర్యటిస్తున్న కలెక్టర్ ప్రశాంతి

ఆదుకుంటాం: మంత్రి దుర్గేష్

ఆసుపత్రిలో మృతకుటుంబాలను పరామర్శించిన మంత్రి దుర్గేష్ పరామర్శించారు. బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని తెలిపారు. మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుచున్న కోమటి అనంతరావు, వెలిగట్ల పవన్, కోమటి వీరవెంకటసత్యనారాయణలను మంత్రి దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. ఘటనా ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సోమవారం పరిశీలించారు. సంఘటన పట్ల ఆమె విచారం వ్యక్తం చేసి బాధిత కుటుంబీకులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక్కొరికి రూ.5లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. గ్రామంలో మరో సామాజిక వర్గం వారు తమపై తరచూ ఘర్షణలు సృష్టిస్తున్నారని గౌడ సామాజిక వర్గ మహిళలు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. తమకు న్యాయం చేసి వెళ్లాలని కలెక్టర్ కారు ముందు మహిళలు నిల్చుని నినాదాలు చేశారు. వారికి ఆర్డీవో రాణిసుస్మిత, డీఎస్పీ దేవకుమార్ నచ్చజెప్పడంతో వెనుదిరిగారు.

మృతదేహాలు రాకతో ఉద్రిక్తత..

తాడిపర్రు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఆనందంగా ఉండాల్సిన రోజునే తీవ్ర విషాదంతో నిండిపోయింది. తణుకు ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మృతదేహాలు స్వగ్రామం తాడిపర్రుకు చేరుకున్నాయి. ఈ విషయం తెలియడంతో అప్పటికే సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహం వద్దకు అధిక సంఖ్యలో గ్రామస్థులు చేరుకున్నారు. ఆ మృతదేహాలను విగ్రహం వద్దనే ఉంచాలని.. వివాదానికి ఆజ్యం పోసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వేరే సామాజికవర్గం యువకులను ఇక్కడకు తీసుకు రావాలని వారంతా పట్టుబట్టారు. అప్పటికే అక్కడకు చేరుకున్న నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అక్కడ ఉన్న మహిళలు, గౌడ సామాజివర్గం నాయకులతో మాట్లాడారు. వివాదాలకు ఇది సమయం కాదని సర్దిచెప్పారు. దీంతో మృతదేహాలను వాహనాల నుంచి కిందకు దించి పాపన్నగౌడ్ విగ్రహం ముందు పెట్టి పూలు చల్లి ఆయా కుటుంబీకుల ఇళ్ల వద్దకు చేర్చారు. అనంతరం ఆయా ఇళ్ల వద్ద నుంచి ఎవరివారు మృతదేహాలను తీసుకుని తీపర్రు వద్ద గోదావరి తీరంలో దహనసంస్కారాలు చేశారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండే యువకుల మృతిని గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు.

నాయకుల పరామర్శ

మృతుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పరామర్శించారు. సంఘటన స్థలాన్ని సందర్శించి మృతులకు సంతాపం తెలిపారు. సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు మాట్లాడుతూ నలుగురు యువకుల మృతి బాధాకరం అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. తమ సామాజిక వర్గానికి చెందిన నలుగురు యువకులు మృతిచెందడం బాధాకరమని గౌడసంఘ మాజీ అధ్యక్షుడు మోతుకూరి సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. గ్రామంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు.

ఒక వర్గానికి చెందిన ఫ్లెక్సీలు చించివేత

గ్రామంలోకి మృతదేహాలు వచ్చి వెళ్లిన అనంతరం కోపోద్రిక్తులైన ఒక వర్గం యువకులు గ్రామంలో వేరొకవర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. పోలీసులు వద్దని వారిస్తున్నా వినకుండా రోడ్డు పొడవునా ఇరువైపులా పది నుంచి పదిహేను ఫ్లెక్సీలను చించి వేసి రోడ్డుపై పడవేశారు. అంతేకాకుండా కొంత మంది మరో వర్గం ఇళ్లపైకి వెళ్లిపోతుండగా వద్దని పోలీసులు వారించి వెనక్కు తీసుకువచ్చారు. సర్దార్‌పాపన్నగౌడ్ విగ్రహాన్ని సోమవారం ప్రారంభించడానికి ముందురోజు అదే రోడ్డులో ఒక ఇంటి ముందు మరో సామాజిక వర్గానికి చెందిన నాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి పోటీగా అదే సైజులో ఏడుగురు యువకులు సర్దార్‌పాపన్నగౌడ్ ఫ్లెక్సీని సోమవారం తెల్లవారు జామున ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగిందని మండిపడ్డారు.ఈ సంఘటన అనంతరం తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్ గ్రామంలో ఎటువంటి ఫ్లెక్సీ ఉండరాదని, ఎవరు ఏర్పాటు చేస్తే వారే దానిని తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలా తొలగించని ఫ్లెక్సీలను పంచాయతీ తరఫున తొలగిస్తామని, గ్రామం అంతా ఆటోలో తిప్పి ప్రచారం చేయించారు. దీంతో కొన్ని ఫ్లెక్సీలను ఎవరికి వారు తొలగించగా.. మరికొన్ని ఫ్లెక్సీలను పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది తొలగించి పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదం నెలకొనే సూచనలు కని పించడంతో తాడిపర్రు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు, ఇతర పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన వారితో పోలీసు పికెట్ ఏర్పా టు చేశారు.




సంఘటనా ప్రాంతంలో ఎస్‌ఈ తిలక్

విచారకరం

ట్రాన్స్‌కో ఎస్ఈ బాల గంగాధర్ తిలక్

తాడిపర్రులో విద్యుత్ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం విచారకరమని ఎస్ఈ బాలగంగాధర్ తిలక్ పేర్కొన్నారు. ఫ్లెక్సీలు కట్టిన ప్రాంతలో 6.3 కేవీ విద్యుత్ లైన్ ఉందని, 3 అడుగుల దూరంలో ఏది ఉన్నా కరెంట్ షాక్ కొడుతుందని చెప్పారు. ఫ్లెక్సీలు నేల నుంచి 6 నుంచి 10 అడుగులు లోపే పెట్టుకోవాలని, ఎత్తు పెరిగితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. మృతుల కుటుంబాల కోసం తమ శాఖ తరఫున ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఎస్ఈ తిలక్ చెప్పారు.

కన్నీరు మున్నీరు.. మిన్నంటిన రోదనలు


విలపిస్తున్న బొల్లా వీర్రాజు కుటుంబ సభ్యులు

రోజువారీ కూలీలతో కుటుంబాలు నెట్టుకొస్తున్న పేదల జీవితాల్లో చీకట్లు చిమ్ముకున్నాయి. మృతి చెందిన నాలుగు కుటుంబాల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. తాడిపర్రుకు చెందిన మృతుడు బొల్లా వీర్రాజుకు 14 నెలల కిందట పెళ్లయింది. 2 నెలల పాప ఉంది. తలిదండ్రులు, భార్య ఉన్నారు. వ్యవసాయం, కొబ్బరి దింపు పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మళ్లీ వస్తానంటూ వెళ్లావా త్వరగారా అంటూ తండ్రి త్రిమూర్తులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పామర్తి నాగేంద్రకు పట్టింపాలెం గ్రామానికి చెందిన దుర్గతో వివాహమైంది. వీరికి 8 నెలల పాప ఉంది. కొబ్బరి దింపు కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. భర్త మృతి వార్తను జీర్ణించుకోలేకపో తోంది. తనకు దిక్కు ఎవరూ అంటూ రోదిస్తోంది. తలిదండ్రులు పామర్తి శ్రీను, ఆదిలక్ష్మి, అన్నయ్య వెంకటకృష్ణ ఉన్నారు. మణికంఠ పూలడెకరేషన్‌లకు వెళుతుంటాడు. ఖాళీ సమయాల్లో వ్యవసాయ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య భవాని, అమ్మాయి(5), అబ్బాయి (3) ఉన్నారు. మణికంఠకు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఇంట్లో ఒక్కడే అబ్బాయి కావడంతో అల్లా రు ముద్దుగా పెంచారు.తమ ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడని తెలియడంతో తల్లిదండ్రులు పద్దయ్య, లక్ష్మి, సోదరీమణులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాసకాని కృష్ణ పెయింటింగ్ షాపులో చిరుద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి రాము ఉపాధి నిమిత్త దుబాయ్‌లో ఉన్నాడు. ఇటీవలే అనారోగ్యం కావడంతో వచ్చి ఆపరేషన్ చేయించుకుని నెల రోజుల కిందట దుబాయి వెళ్లాడు. అక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో వారం పది రోజుల్లో ఇం డియా వచ్చేస్తాడని బంధువులు చెప్పారు. ఒక్కగానొక్క కొడకు ప్రమా దంతో మృతి చెందడంతో ఇక మేమెందుకు బతకాలంటూ తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోమటి అనంతరావు కోడిగుడ్లు కట్టుబడి పనికి వెళుతుంటాడు. ఇతనికి ఇద్దరు మగపిల్లలు. తీవ్రగాయాలతో ఉన్న భర్తను చూసి భార్య, తలిదండ్రులు సత్యనారాయణ, వెంకటలక్ష్మి కన్నీటిపర్యంతమ వుతున్నారు.

నేటి నుంచి మాస్టర్ ట్రైనీలకు శిక్షణ

ఏలూరుసిటీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి మాస్టర్ ట్రైనీలకు ఈనెల 5వ తేదీ నుంచి 8 వరకు రెండు విడతలుగా శిక్షణ కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సీఈవో కెఎస్ఎస్ సుబ్బారావు తెలిపారు. ఏలూరులోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో శిక్షణ ఉంటుంది. ప్రతి మండలం నుంచి ఎంపీ డీవో, ఈఓపీఆర్ అండ్‌ఆర్‌డి, ఇద్దరు అనుభవం కలిగిన పంచాయతీ కార్యదర్శులు, ఒక డిజిటల్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, లైన్ డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన జిల్లా అధికారులు ఈ శిక్షణా తరగతులకు హాజరు కావాలన్నారు.



మాగంటి బాబుకు అస్వస్థత

ఏలూరు టూటౌన్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ మాగంటి బాబు అనారోగ్యంతో మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అపెండిసైటీస్ వ్యాధిగా నిర్ధారణ చేశారు. వెంటనే పెద్దప్రేగుకు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు తెలిపినట్లు మాగంటి బాబు కార్యాలయం తెలిపింది. విజిటర్స్‌కి అనుమతి లేనందున ఆసుపత్రికి ఎవరూ రావద్దని తెలిపారు.

మృతదేహంతో రోడ్డుపై ఆందోళన

ఆర్ఎంపీ డాక్టర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్



దెందులూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆర్ఎంపీ డాక్టర్ సక్రమంగా వైద్యం చేయకపోవడం వల్లనే కందిరీగల దాడికి గురైన వ్యక్తి మృతి చెందాడని చల్లచింతలపూడి గ్రామస్థులు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన వేముల సత్యనారాయణ(52) కొబ్బరి బొండాలు కోసే పనికి వెళ్ల జీవనం సాగిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన ఒకవ్యక్తి దగ్గర పనికి కొబ్బరి బొండాలు కోసేందుకు ఆదివారం సూరప్పగూడెం పరిసర ప్రాంతాల్లో వెళ్లి కొబ్బరి కాయలు కొస్తుండగా కొబ్బరి తోటలో కందిరీగలు దాడి చేసి తీవ్రంగా కుట్టాయి. దీంతో సత్యనారాయణను పంగిడిగూడెంలో ప్రాథమిక చికిత్స చేసి ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి దగ్గరకు తీసుకుని వచ్చారు. దీంతో ఆయన రెండు ఇంజక్షన్‌లు చేసి తీసుకుని వెళ్ళమన్నారు. అయితే సత్యనారాయణ సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందాడు. దీంతో వారు డాక్టర్ చేసిన ఇంక్షన్‌లకు మృతి చెందాడని ఆర్ఎంపీ డాక్టర్‌ను అరెస్టు చేయాలని గ్రామస్థులు మృత దేహంతో ఏలూరు- ద్వారకాతిరుమల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ నిలిపోవడంతో పోలీసులు వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు. మృతుడు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఏఎస్ఐ వెంకటేశ్వరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మద్యం మత్తులో విధులకు ఉపాధ్యాయుడు

కుక్కునూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నెమలిపేట మండలపరిషత్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఆ పాఠశాలకు వస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలకు తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు గత కొంత కాలం నుంచి మద్యం తాగి వస్తూ ఆ మత్తులో పిల్లలను కర్కశంగా కొడుతునట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఎంఈవో గిరిభగవాన్‌దాస్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులంతా ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.

ఎర్రకాల్వలో మునిగి యువకుడి మృతి


రాజ్‌కుమార్(ఫైల్)

జంగారెడ్డిగూడెం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో స్నానానికి దిగి తంటిపూడి రాజ్ కుమార్ (22)మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన కొబ్బరి కాయలు దింపుడు కూలీలు ఆదివారం బుట్టాయగూడెం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి పదిహేను మంది వెళ్లారు. అక్కడ భోజనాలు చేసి తిరు గు ప్రయాణంలో ఎర్రకాలువ జలాశయం వద్ద స్నానానికి దిగారు. కొద్దిసేపటికి రాజ్‌కుమార్ గల్లంతయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్ళతో మృత దేహాన్ని వెలుపలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

తాకట్టు వ్యాపారికి మస్కాకొట్టి బంగారం చోరీ

నరసాపురం, నవంబరు 4: పట్టణంలోని బులియన్ మార్కెట్‌లో సోమవారం రాత్రి తాకట్టు వ్యాపారికి మస్కాకొట్టి రూ.3 లక్షలు విలువైన బంగారు గాజులతో పరారయ్యాడు. టౌన్ ఎస్సై జయలక్ష్మి తెలిపిన వివరాలు ప్రకారం బులియన్ మార్కెట్‌లోని అడ్డగళ్ళ బాంకర్స్ షాపు వద్దకు ఓ వ్యక్తి వచ్చి షాపు యజమానికి బంధువు, గతంలో బంగారు వస్తువులు తాకట్టు పెట్టిన అడ్డగళ్ళ కామేష్ పేరు చెప్పాడు. వస్తువులు విడిపించమని రూ.లక్ష ఇచ్చి పంపాడని నిమ్మించాడు. ఆ పేరు విన్న షాపు యాజమాని పద్దు పుస్తకం తీసి చూశాడు. కామేష్ పేరున తాకట్టు పద్దు ఉండటంతో లాకరు నుంచి వస్తువులు తీసి ఇచ్చాడు. 28 గ్రాములు విలువైన రెండు గాజులను పద్దు కాగితంపై పెట్టి లాకర్ తలుపు వేసేందుకు లోపలికి వెళ్లగానే వస్తువుల్ని తీసుకొని దుండగుడు పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని పోలీ సులు పరిశీలించారు. పక్కా ప్లాన్‌గా చోరీ చేసినట్లు భావించిన పోలీసులు పరిసర ప్రాంతాలలోని సీసీ కెమేరాలను పరిశీలి స్తున్నారు.

మద్యం షాపులు కళకళ.. బార్లు విలవిల!

షాపులలోనే బ్రాండెడ్ మద్యం లభ్యం
బార్లకు తగ్గిన వ్యాపారం
మొన్నటి వరకు బార్లలో ధరల దరువు
ఇప్పుడు పోటీగా బ్రాందీ షాపులు



పాలకొల్లు/పాలకొల్లు రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నూతన మద్యం పాలసీ అములులోకి వచ్చిన దరిమిలా బార్లకు కష్టాలు మొదలయ్యాయి. జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ దుకాణాలలో నాసిరకం మద్యమే లభించేది. దీంతో ధరలు ఎక్కువైనా బ్రాండెడ్ మద్యం తాగాలనుకున్న మద్యపాన ప్రియులు బార్లను ఆశ్రయించేవారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఇప్పుడు ప్రైవేటు మద్యం షాపులలో అన్ని రకాల మద్యం బ్రాండులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో మద్యం కొనుగోలుదారులు బార్ల వైపు చూడటం మానేశారు.

- నూతన మద్యం పాలసీ అమలుకు ముందు బార్లలో క్వార్టర్ మద్యం బాటిల్‌పై గరిష్టంగా రూ.100, ఫుల్‌బాటిల్‌పై గరిష్టంగా రూ.500 అదనంగా అమ్మేవారు. ఇప్పుడు ప్రైవేటు మద్యం షాపులలో ఎమ్మార్పీకే మద్యం లభిస్తున్నది. వాస్తవంగా ప్రైవేటు షాపులకు ఎమ్మార్పీ కంటే 10.5శాతం తక్కువ ధరకు మద్యం వస్తుంది. ఎమ్మార్పీ ధరలు ఉల్లంఘించి అమ్మితే జరిమానా, షాపు లైసెన్స్ రద్దుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో ప్రైవేటు మద్యం షాపులలో ఎమ్మార్పీకే మద్యం అమ్ముతున్నారు.
- బార్ల విషయానికొస్తే ఎమ్మార్పీకి ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఎమ్మార్పీ ధరకు కొనుగోలు చేసి తమకు నచ్చిన రీతిలో అయా బార్ల సామర్థ్యాన్ని బట్టి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. మొన్నటి వరకు ఇలా అధిక ధరలకు అమ్మి బార్లు బాగా దండుకున్నాయి. అయితే ఊహించని రీతిలో ఇప్పుడు ప్రైవేటు మద్యం షాపులలో అన్ని రకాల బ్రాండుల మద్యం చల్లటి బీరు ఎంఆర్పీకే లభిస్తుండటంతో బార్ల ఆదాయానికి గండి పడింది. ఉమ్మడి జిల్లాలోని ఏలూరు నగరంతో సహా అన్ని పట్టణాలలో గల బార్లలో మద్యం నూతన పాలసీకి ముందు ఒక్కొక్క బీరు ఎమ్మార్పీ కంటే రూ. 80నుంచి 100 అధికంగా అమ్మేవారు. ఇప్పుడు జిల్లాలో అధిక శాతం బార్లలో బీరులు ఎమ్మార్పీ కంటే రూ.20లు మాత్రమే అధికంగా అమ్ముతున్నారు. అయితే పాలకొల్లు, మరికొన్ని పట్టణాలలో అందినకాడికు దండుకునే ఉద్దేశంతో ఇంకా బీరులపై రూ.40 నుంచి80 అధిక ధరలకు అమ్ముతున్నారు.

బార్లకు బీర్లు?

ఈ ధరలను గమనిస్తే మద్యం షాపులు నుంచి కొన్ని రకాల బ్రాండ్ బీరులు బార్లకు అడ్డదారిలో వెళుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు మూడు రోజులుగా పలు బ్రాండీషాపులలో బీరులు లేవని చెబుతున్నారు. దీంతో మద్యపాన ప్రియులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మరలా దొడ్డిదారిన బారులకు వెళ్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జూలై నెలఖారు వరకు బారులకు లైసెన్స్‌లు ఉన్నాయి. అప్పటి వరకు అమ్మకాలు ఎలా పెంచుకోవాలని బారుల యజమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. బారులకు నూతన మద్యం పాలసీలో ఎమ్మార్పీ కంటే తక్కువ ధరలకు ఇవ్వాలని పలు బారుల యజమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా అన్ని రకాల మద్యం బ్రాండులు షాపులలో లభ్యం కావడంతో బారులు బేరమంటున్నాయి.

మద్యం షాపులు వద్దంటూ ఆందోళనలు


పైడావలో ధర్నా చేస్తున్న మహిళలు

నరసాపురం టౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నివాసాల మధ్య మద్యం షాపు పెట్టవద్దంటూ సోమవారం ప్రగతినగర్‌కాలనీ మహిళలు ఆందోళన చేశారు. పీతానిమెరక రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సుమారు రెండు గంటలు ఆందోళన చేసినా అధికారులెవ్వరూ స్పందించలేదు. దీంతో సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఆర్డీవో దాసిరాజుకు వినతిపత్రం అందించారు. కాలనీ మహిళలు మాట్లాడుతూ సమీపంలో బాలికల గురుకుల పాఠశాల ఉందన్నారు. నిత్యం వేలాది మంది వెళ్లే రహదారిపై మద్యం షాపు ఏర్పాటు చేస్తే సమీపంలోని కాలనీ ప్రజలకు, విద్యార్థులకు మందుబాబుల వల్ల ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు.

పోడూరు: పెనుమదం, నుంచి మండల కేంద్రానికి వెళ్లే పైడావ రోడ్డులో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయవద్దంటూ పైడావ ఏరియాలోని ఏడు కాలనీలకు చెందిన స్థాని కులు, మహిళలు, విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. గతంలో పెనుమదం శివారు చిట్టితగుంట రోడ్డులో ప్రభుత్వ మద్యం దుకాణం వద్దే మళ్లీ మద్యం దుకాణం పెడుతుండగా ఆ ఏరియాలో స్థానికులు నాలుగు రోజుల క్రితం ధర్నా చేశారు. దీంతో ఈ మద్యం దుకాణాన్ని పైడావ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు సోమవారం సన్నాహాలు ప్రారంభించగా సమాచారం తెలుసుకున్న ఈప్రాంతంలోని మహిళలు వచ్చి ఇక్కడ మద్యం దుకాణం పెట్టవద్దంటూ ఆందోళన చేపట్టారు.

కొడుకులు ఇంటి నుంచి గెంటేస్తున్నారు

ఆర్డీవోకు ఓ తండ్రి వినతి


ఆర్డీవోకు వినతిపత్రం అందిస్తున్న విశ్వనాథన్

నరసాపురం, నవంబరు4(ఆంధ్రజ్యోతి): మూడేళ్ళ క్రితం నా భార్య చనిపోయింది. నా ఇద్దరి కొడుకులు చూడటం లేదు. ఆస్తి కోసం ఒక కొడుకు కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. వారి నుంచి రక్షణ కల్పించాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాలకొల్లు మండలం వెలివెలి గ్రామానికి చెందిన గుమ్మాపు విశ్వనాథన్ ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి తండ్రి తెలిపిన వివరాలు ప్రకారం.. అనార్యోగంతో నా భార్య మూడేళ్ళ క్రితం చనిపోయింది నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో రెండు ఎకరాల పొలంతో పాటు రెండు పోర్షన్ల ఇల్లు ఉన్నది. ఇద్దరు కొడుకులు చెరో పోర్షన్‌లో ఉంటున్నారు. తాను పెద్ద కుమారుడు వద్ద ఉంటున్నాను. ఇటీవల ఇద్దరు కొడుకులు ఆస్తి కోసం తనతో గొడవ పడుతున్నారు. పంచాయితీలో కూడా పెట్టారు. నా తదనంతరం ఇల్లు, రెండు ఎకరాల పొలం ఇద్దరు కొడుకులకు ఇస్తానని పెద్ద సమక్షంలో చెప్పాను. కానీ వినడం లేదు. నన్ను కొట్టి బయటకు గెంటేస్తున్నారంటూ రోధించాడు. స్పందించిన ఆర్డీవో పాలకొల్లు రూరల్ పోలీసులకు ఫోన్ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇద్దరు కొడుకుల చేత ఇల్లు ఖాళీ చేయించి, తండ్రికి ఇల్లు అప్పగించాలన్నారు.




కలెక్టరేట్ వద్ద రైతు సంఘం నిరసన, బుట్టాయగూడెం నుంచి ఆదివాసీల ర్యాలీ

నిరసన హోరు

కలెక్టరేట్ వద్ద రైతుసంఘం ధర్నా

ఏలూరు రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు అధికారుల తీరుతో ఒకసారి తీసుకున్న రుణానికి రెండుసార్లు నగదు కట్ చేయడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, జిల్లా నాయకులు ఎం.వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులు రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. తొలుత కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. 2017లో తీసుకున్న రుణాలకు సంబంధించి పోలవరం నిర్వాసిత రైతుల నుంచి ఎస్‌బీఐ బుర్గంపాడు బ్రాంచ్ రుణాలను భూసేకరణ డబ్బుల నుంచి రికవరీ చేశారన్నారు. భూసేకరణ డబ్బులు రాకముందే రికవరీ చేసిన బ్యాంకు మళ్లీ భూసేకరణ డబ్బుల నుంచి రికవరీ చేసిందన్నారు. 130 మంది రైతుల నుంచి రెండుసార్లు రికవరీ చేసిన దానికి వడ్డీతో సహా రైతులకు చెల్లించాలన్నారు.

వృత్తి చెరువులపై అధిక లీజు

రజకులకు కేటాయించిన చెరువుల్లో అధికారులు లీజుల రూపంలో అధిక మొత్తం వసూలు చేస్తున్నారని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామానికి చెందిన రజకులు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చాటపర్తి బోసిబాబు మాట్లాడుతూ రజకులు వృత్తి చేసుకునే చెరువుల్లో అధిక మొత్తం లీజు కట్టాలని పంచాయతీ కార్యదర్శి ఒత్తిడి చేస్తున్నారన్నారు. జీవో 343 ప్రకారం లీజు కట్టించుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాచకొండ రత్తయ్య, మోతే అప్పారావు, ఎం.సోమయ్య, గంగరాజు, ఆర్.రాఘవులు, రుద్రపాక దుర్గారావు, ఎం.రామారావు, జగన్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ నియమకాలు చేపట్టాలి

బుట్టాయగూడెం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమకాల చట్టాన్ని చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని కోరుతూ సోమవారం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బుట్టాయగూడెం నుంచి జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ నియమకాల చట్టం కోసం 10 రోజులుగా వివిధ రూపాల్లో ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. మెగా డీఎస్సీలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆదివాసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు మొడియం శ్రీనివాసరావు, తెల్లం లక్ష్మణరావు, సోడెం ముక్కయ్య, తెల్లం రవిప్రసాద్, కుంజా ప్రసాద్, పట్ల రమేష్, తెల్లం శ్రీనివాసరావు, కోటం లక్ష్మణరావు, సర్పంచ్‌లు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

పెట్టుబడి సాయం అందించాలి

చింతలపూడి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్ ప్రారంభం సందర్భంగా రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సోమేశేఖరాచార్యులు విజ్ఞప్తి చేశారు. సచివాలయాల్లో వినతిపత్రాలు అందచేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సాయం అందించాలని కోరారు. ఎర్రగుంటపల్లి, మల్లాయిగూడెం, రేచర్ల పలు సచివాలయాల్లో వినతిపత్రాలు అందజేసినట్లు చెప్పారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, పి.ప్రసాదరావు, ఎస్.కె.కాలేషా, కంచర్ల గురవయ్య, జె.రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆటో పార్కింగ్ స్థలం చూపండి

కుక్కునూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆటోకార్మికులకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని సీఐటీయూ కార్యదర్శి వైసాయికిరణ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఆటో డ్రైవర్లు సమస్యలపై ఆందోళన నిర్వహించారు. కుక్కునూరు మండల కేంద్రంలో పార్కింగ్ ప్లేస్, పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్లు ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సురేష్, ధార కృష్ణ, గరటం హరీష్, లోకేశ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రులు ఓటు నమోదు చేయించుకోవాలి

లింగపాలెం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో అర్హులంతా ఓటరుగా నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ నజీముల్లాషా అన్నారు. అర్హులు పాస్‌పోర్ట్‌సైజ్ ఫోటోలు, సర్టిఫికెట్లను ఈ నెల 6లోపు అందజేయాలన్నారు. దరఖాస్తులను ఎంపీడీవో, ఎంఈవో, తహసీల్దార్ కార్యాలయాలలో అందజేయాలని సూచించారు.

● జంగారెడ్డిగూడెం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్రశేష విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 50 శాతం మాత్రమే గ్రాడ్యుయేట్లు ఓట్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఓటు నమోదుకు రెండు రోజుల సమయం ఉందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐదు వేలకు పైగా గ్రాడ్యుయేట్లు ఉండగా ఇప్పటి వరకు 2800 మంది మాత్రమే తమ ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు.

బిస్కెట్ తయారీ యూనిట్ మంజూరు చేయాలి

బుట్టాయగూడెం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): బిస్కెట్‌ల తయారీ యూనిట్‌ను మంజూరు చేయాలని ఐటీడీఏలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజన మహిళలు కోరారు. గతంలో తాము బిస్కెట్ల యూనిట్‌లో సభ్యులుగా ఉండి బిస్కెట్లను తయారుచేసి గిరిజన సంక్షేమ వసతిగృహాలకు సరఫరా చేసేవారమని తెలిపారు. 2016 నుంచి 2020 వరకు యూనిట్‌లో పనిచేశామని, తర్వాత దూరాభారంతో వేరేవారికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. తమకు మరో యూనిట్ మంజూరు చేయాలని, లేకుంటే పాత యూనిట్‌లో సభ్యులుగా కొనసాగించాలని ఏపీవో పీవీఎస్ నాయుడుకు విన్నవించారు. దీనిపై స్పందించిన ఏపీవో రెండు యూనిట్ల సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇతర సమస్యలపై గిరిజనులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అధికారులు పాల్గొన్నారు.

టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు : 920 మద్యం బాటిల్స్ స్వాధీనం

ఏలూరు క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): విజయవాడ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం పెదవేగి మండలంలో దాడి చేసింది. ఏలూరు ఎక్సైజ్ పోలీసులు కూడా పెదవేగి, పెదపాడు మండలాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 920 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. విజయవాడ ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం కొప్పులవారిగూడెంలో దాడులు నిర్వహించారు. ముసునూరి నరేష్‌ను అరెస్టు చేసి 875 లిక్కర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పెదవేగి మండలం వేగివాడ ఎం సాయిబాలాజీ వైన్స్ నుంచి పొందినట్లు గుర్తించారు. ఆ షాపుపై కూడా తదుపరి చర్యల నిమిత్తం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. పెదపాడు మండలంలో కూడా విస్తృతంగా దాడులు నిర్వహించి ఏలూరు తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన సంతక నాగసత్య ఈశ్వరరావును అరెస్టు చేశారు. అతడి వద్ద 45 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మందు బాబులకు జరిమానా

మద్యం మత్తులో వాహనాలు నడిపిన 13 మందిని ఏలూరు ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టుకు హాజరుపర్చగా జరిమానా విధించింది. ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, సిబ్బంది ఈనెల 3న రాత్రి పాతబస్టాండ్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. మద్యంతాగి వాహనాలు నడిపిన 13 మందిని అరెస్టు చేశారు. వారిని సోమవారం కోర్టుకు హాజరుపర్చగా వారందరికీ కలిపి 36 వేల రూపాయలు జరిమానా విధించారు.

డిసెంబరు 14న జాతీయ లోక్‌అదాలత్

ఏలూరు క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని కోర్టులలో డిసెంబరు 14న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో రత్నప్రసాద్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్‌అదాలత్‌లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, చిట్‌ఫండ్ వివాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, మున్సిపల్, ఆస్తి, నీటిపన్ను కేసులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రతి శనివారం అన్ని కోర్టులలో ప్రీ లోక్‌అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారని పర్మినెంట్ లోక్‌అదాలత్ ఛైర్మన్ ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారని ఏలూరు కోర్టు పరిధిలోనే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇతర కోర్టుల పరిధిలో కేసులను కూడా ఆన్‌లైన్ విధానంలో మధ్యవర్తిత్వం ద్వారా హాజరై తమ కేసులను రాజీచేసుకోవచ్చని సూచించారు. కేసుల పరిష్కారానికి ఏవైనా సమస్యలు ఎదురైతే ఏలూరులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయ నెంబర్ 08812-224555కు సంప్రదించవచ్చునని సూచించారు.

కమ్యూనిస్టు నేత కారం పార్వతికి ఘన నివాళి



పార్వతి వర్ధంతి కార్యక్రమంలో ర్యాలీ

పోలవరం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లేల్లగూడెం పంచాయతీ మనుగోపల లో కమ్యూనిస్టు కారం పార్వతి వర్ధంతి సభ సోమవారం నిర్వహించారు. పార్వతి స్మారక స్థూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఎర్ర జెండాలతో ఆ ప్రాంతం ఎరుపుమయంగా మారింది రైతు కూలీ సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ నాగరాజు రాష్ట్రంలో అనేక గిరిజన రైతాంగ పోరాటాల్లో ఎంతో మంది అమరులయ్యారని, వారందరి బలిదానాలను మరువలేమన్నారు. ఏజన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు, సవలం రాంబాబు మాట్లాడారు. ప్రజా కళాకారుల పాటలు, ఆదివాసీ నృత్యాలు అలరించాయి.



పేలిన కండెన్సర్

పంట భూముల్లో పేలుడు

వ్యవసాయ మీటర్లకు కండెన్సర్లు
కాలి, పేలి పాడవుతున్న మోటార్లు



జీలుగుమిల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో పంట భూముల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ మీటరుకు ఏర్పాటు చేసిన కండెన్సర్లు పేలిపోయి బోర్లు మరమ్మతులకు గురవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు డిజిటల్ మీటర్లతోపాటు కండెన్సర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల మీటరు పక్కన కండెన్సర్లు పేలిపోతున్నాయి. విద్యుత్ స్తంభం నుంచి వచ్చే త్రీఫేజ్ సరఫరాకు మోటార్ ఆన్ చేసే స్టార్టర్ పెట్టెకు మధ్య మీటర్లు ఏర్పాటు చేశారు. కండెన్సర్లు పేలిన సమయంలో మోటార్లు మరమ్మతుకు గురవుతున్నాయి. స్టార్టర్ పెట్టెలు కాలిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాటియాకులగూడెం పంచాయతీ శివారు రామన్నపాలెం, మధ్యబద్రింకలపాడు గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరం కావడం, వ్యవసాయ పంపు సెట్లు మరమ్మతుకు గురవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డిజిటల్ మీటర్లు ఏర్పాటు కాంట్రాక్టు తీసుకున్న వారు రైతులు లేని సమయంలో వాటిని ఏర్పాటు చేయడంతో అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గుట్టు చప్పుడు కాకుండా కాంట్రాక్టరు పని ముగించడంతో రైతులు మోటార్ల వద్ద వాటిని అలా వదిలేశారు. వాటి వల్ల నష్టం జరుగుతుందని ఊహించలేకపోయామని గగ్గోలు పెడుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఉరుములు, మెరుపులు, వర్షం వచ్చిన సమయాల్లో మీటర్ల వద్ద కండెన్సర్లు పేలడంతో రైతులు నష్టపోతున్నారు. మోటార్లు పాడైతే రూ.12 వేల నుంచి రూ. 18 వేలు, స్టార్టర్ పెట్టె పాడైతే రూ. 5వేల నుంచి 8వేల వరకు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. కండెన్సర్లు తొలగించి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి.

నష్టం నివారించాలి



రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గతంలో వ్యవసాయ బోర్ల వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ మీటర్లు, కండెన్సర్ల వల్ల నష్టం జరుగుతుంది. మోటార్ల వద్ద బిగించిన కండెన్సర్లు పేలిపోతున్నాయి. దీంతో మోటార్లు మరమ్మతుకు గురవుతున్నాయి. సంబంధిత అధికారులు దృష్టిసారించి రైతుల సమస్యల్ని పరిష్కరించాలి.

కుంజా ముత్యాలరావు, రైతు, మధ్యబద్రింకలపాడు, తాటియాకులగూడెం



కొక్కిరపాడు సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చింతమనేని



కె.కోట పీహెచ్‌సీలో నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రోషన్

ధాన్యం సేకరించిన 24 గంటల్లో నగదు

ఎమ్మెల్యే చింతమనేని

పెదపాడు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమవుతుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కొక్కిరపాడులో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను సోమవారం ఆయన ప్రారంభించారు. రైతు బాగుండాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. కూటమి నాయకులు, వ్యవసాయ, వివిధ శాఖల అధికారులు, పెద్దసంఖ్యలో రైతులు హాజరయ్యారు.

● చింతలపూడి: స్థానిక సహకార సొసైటీ ఆవరణలో మంగళవారం ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నట్టు ఏవో కె.మీనాకుమారి తెలిపారు. ఎంపి పుట్టా మహేష్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ ఈ కేంద్రం ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

దెందులూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక(మీకోసం) కార్యక్రమంలో అర్జీలు స్వీకరించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్లు నమోదుపై చర్చించారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాగంటి మిల్లుబాబు, అధికారులు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

కామవరపుకోట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ అన్నారు. పీహెచ్‌సీ ఆవరణలో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. సర్పంచ్ కరిపోతు అనూష, టీడీపీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, కోనేరు వెంకట సుబ్బారావు, ఘంటా సుధీర్‌బాబు, ఘంటా సత్యంబాబు, డోలా విజయ్, కరిపోతు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

● జంగారెడ్డిగూడెం: లక్కవరం పీహెచ్‌సీలో అదనపు గదులు నిర్మాణానికి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలను పరిశీలించారు. టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, గద్దే బాబి, చిక్కాల ఆంజనేయులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న వారికి సహాయం

ఏలూరు టూటౌన్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్నవారికి తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉల్లిపాయ బాంబు పేలి తీవ్రంగా గాయపడిన తాబేలు సాయి కుటుంబ సభ్యులకు రూ.20వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొద్దాని అఖిల, చోడే వెంకటరత్నం, బొద్దాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్, తదితరులు

హేలాపురి బాలోత్సవ్ సావనీర్ ఆవిష్కరణ

ఏలూరు అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాల సావనీర్‌ను సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. బాలోత్సవ్ జిల్లా కమిటీ నాయకులు గుడిపాటి నరసింహారావు, ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన 4 సంవత్సరాల పిల్లల సంబరాల జ్ఞాపకాల సంచికను సావనీర్ రూపంలో ముద్రించినట్టు వివరించారు. ఏలూరు, పరిసర ప్రాంతాల పిల్లల్లో విద్య, కళా సంబంధిత అంశాల్లో సృజనాత్మకతను పెంచే వేదికగా బాలల ఉత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో 5వ హేలాపరి బాలోత్సవాన్ని వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఆర్డీవో అంబరీష్, డీఆర్డీయే పీడీ విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు ముక్కంటి, భాస్కర్, హేలాపురి బాలోత్సవ్ కమిటీ నాయకులు కుమార్, కృష్ణారావు, వెంకటేశ్వర్లు, కస్తూరిరావు, సురేష్, అజయ్‌బాబు, ఆంజనేయులు, శివప్రసాద్, శేషగిరిరావు, సిద్ధార్థ, సోమ్లానాయక్, జనని తదితరులు పాల్గొన్నారు.

ఇంటివద్దే లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు తపాలా సేవలు

ఏలూరు అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఉద్యోగుల సౌకర్యార్థం జీవన్‌ప్రమాణ్ (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు) ధ్రువపత్రాలను సమర్పించే సదుపాయాన్ని పెన్షనర్లు వారి ఇంటి వద్దే వినియోగించుకునే వెసులుబాటు కల్పించినట్టు ఏలూరు డివిజన్ పోస్టాఫీసుల సూపరింటెండెంట్ ఎస్.శ్రీకర్‌బాబు సోమవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థల పెన్షన్‌దారులు సమీప తపాలా కార్యాలయం, డోర్‌స్టెప్ రిక్వెస్ట్ ద్వారా వారి ఇంటివద్దే పోస్టుమ్యాన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చన్నారు. డోర్‌స్టెప్ రిక్వెస్ట్‌కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో పోస్టుమ్యాన్ ఇన్ఫో యాప్ ద్వారా రిక్వెస్ట్ పెడితే సంబంధిత పోస్టుమాన్/పోస్టుమాస్టర్ కాల్‌చేసి సేవలందిస్తారని వివరించారు. దీని నిమిత్తం రూ.70 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు ఏలూరులోని ఇండియా పోస్టుపేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సీనియర్ బ్రాంచి మేనేజరు కె.రాజేష్‌ను సంప్రదించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులతోపాటు, అనుబంధ సంస్థలైన రైల్వే, బీఎస్ఎన్ఎల్, తపాలాశాఖ, మాజీ సైనికోద్యోగులు, ఈపీఎఫ్‌వో సంస్థల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు.

మహిళా సంఘాలు పేదరికం నుంచి బయటపడాలి

ఏలూరు టూటౌన్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): మహిళ పొదుపు సంఘాల సభ్యులు పేదరికం నుంచి బయటపడేందుకు తగిన ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకోవాలని మెప్మా ఏవో డి.రజనికాంత్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల సమగ్ర సమాచారాన్ని ఎస్‌హెచ్‌జీ ప్రొఫైల్ యాప్‌లో పొందుపరచాలన్నారు. ఏలూరు జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి పురపాలక సంఘాల మెప్మా సిబ్బందికి ఏలూరులో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘాల సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌లో లేదన్నారు. ఆ వివరాలు ఆన్‌లైన్ చేసేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్ముకోవడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ఐటీఐ అభ్యర్థులకు ఆర్టీసీలో అప్రెంటీస్

ఏలూరు క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విజయవాడ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ నీలిమ సోమవారం తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐటీఐ ఉత్తీర్ణులు ఈనెల 6 నుంచి 20వ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.



భీమడోలు భీమేశ్వరస్వామి ఆలయంలో రద్దీ

వైభవంగా కార్తీక పూజలు

(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)

జిల్లాలోని పలు ఆలయాల్లో కార్తీకమాసం సోమవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఏలూరు నగరంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ద్వారకాతిరుమల శివాలయంలో అర్చకులు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు జరిపారు. భీమడోలు మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భీమడోలు, గుండుగొలను, అంబర్‌పేట, పోలసానపల్లి తదితర గ్రామాల్లోని శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. పోలవరం మండలలో సోమవారం శివ దక్షుల వేషధారణలో పగటి వేషగాళ్లు సందడి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. గురవాయిగూడెం మద్ది అంజనేయస్వామి క్షేత్రంలో సోమవారం సప్తాహ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లింగపాలెం మండలం రంగాపురం సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామవరపుకోట వీరభద్రస్వామి, ఆడమిల్లి శనీశ్వరస్వామి, కంచి కామాక్షి సమేత ఏకాంబరేశ్వరస్వామి, తడికలపూడి గంగా పార్వతీ సమేత గాంగేశ్వరస్వామి, జీలకర్రగూడెం ధర్మలింగేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు కార్తీక దీపారాధన చేశారు. నిడమర్రు మండలంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెదనింద్రకొనలను భీమేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రత్యేక పూజలు చేశారు.

పశువుల ఆసుపత్రిలో అందుబాటులో మందులు

ఏలూరు టూటౌన్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉన్నాయని పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూబాబు అన్నారు. పెంటపాడులో సెమన్ బ్యాంకు నుంచి 45 రోజులకు ఒకసారి సెమన్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

రేపు భీమడోలులో జాబ్‌మేళా

భీమడోలు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సిడాప్ జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో భీమడోలు శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జి కిశోర్ తెలిపారు. సుమారు 160 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 8184887146, 9642387539 నెంబర్లు, 998885 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

రేపు ఖాదీ వర్క్‌షాపు

చింతలపూడి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, నిరుద్యోగ యువతకు జంగారెడ్డిగూడెంలో 6న జిల్లా స్థాయి ఖాదీ గ్రామీణ పరిశ్రమల వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు వివరిస్తారు. ఔత్సాహికులైన యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే స్వార్థానికి పేద కుటుంబం బలి

పెదవేగి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి రాజకీయ స్వార్థానికి తాము బలయ్యామంటూ కవగుంటకు చెందిన గరికిపాటి ప్రసాద్, అతని భార్య లక్ష్మి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వద్ద వాపోయారు. కవ్వగుంట సెంటర్‌లో రామాలయం ఎదురుగా గతంలో ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్న సమయంలో పశువుల తాగునీటి తొట్టెను ఏర్పాటు చేశారు. అనంతరం వైసీపీ పాలనలో అదే గ్రామానికి చెందిన గరికిపాటి ప్రసాద్ పశువుల తాగునీటి తొట్టెను తొలగించి బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. స్థానికులు రామాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఆక్రమిత స్థలంలో ఉన్న బడ్డీకొట్టును తొలగించారు. దుకాణం తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారంతో చేయడంతో తనకు వేరొక చోట దుకాణం ఏర్పాటుచేసే అవకాశం లేకుండా చేశారని వాపోయాడు. మాజీ అత్యుత్సాహంతో తాము ఇబ్బందులు పడుతున్నామని గరికిపాటి ప్రసాద్, అతని భార్య లక్ష్మి ఎమ్మెల్యే ప్రభాకర్‌ను కలిసి జరిగినదంతా వివరించారు. నీచ రాజకీయంతో పేద కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన మాజీ ఎమ్మెల్యే బాధితుడికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేశారు.

బాలికపై అత్యాచారం

జంగారెడ్డిగూడెం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి గదిలో నిర్బంధించి అత్యాచారం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్.కె.జబీర్ తెలిపారు. మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికకు స్నేహితుల ద్వారా పంతగాని నాగశివతో పరిచయం ఏర్పడింది. గత నెల 18న నాగవంశీ బాలికకు ఫోన్‌చేసి జంగారెడ్డిగూడెం రమ్మన్నాడు. ఆమెను పట్టణంలోని పాత బస్టాండు వద్ద నాని అనే వ్యక్తి గదిలో నిర్బంధించి అత్యాచారం చేశాడు. ఇంటికి వెళ్లిన బాలిక తండ్రికి విషయం చెప్పడంతో పెద్దల సమక్షంలో మాట్లాడారు. సోమవారం జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

చింతలపూడి, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన నడిపల్లి శ్రీను(53) సోమవారం తమ్మిలేరు రిజర్వాయరులో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. అతడు కనిపించడం లేదని సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం తమ్మిలేరులో మృతదేహాన్ని వెలికితీశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుటుంబరావు తెలిపారు.

చికిత్స పొందుతూ ఇద్దరు

ఏలూరు క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతి సోమవారం మృతి చెందారు. వృద్ధ దంపతుల మధ్య విభేదాలతో కొయ్యలగూడెం మండలం అంకాలవారి గూడెంకు చెందిన యర్రా వెంకయ్య (65) పురుగుమందు తాగాడు. సోమవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. కామవరపుకోట మండలం జి.కొత్తపల్లికి చెందిన పొన్నగుల జీవరత్నం (54) దీర్ఘకాలిక వ్యాధులతో జీవితంపై విరక్తి చెంది కలుపుమందు తాగాడు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనలపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సారా కేంద్రాలపై దాడులు

చింతలపూడి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వడ్డెరగూడెంలో సారా స్థావరంపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. మల్లి చిన్నతిరుపతయ్య వద్ద ఐదు లీటర్ల సారా స్వాధీనం చేసుకుని అరెస్టుచేసినట్టు ఎక్సైజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. తిమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాళం శివకుమారి, ఎన్‌వీఎన్ కాలనీకి చెందిన ఎం.శంకరరావును తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు తెలిపారు.

నలుగురు జూదరుల అరెస్ట్

టి.నరసాపురం: పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు హెచ్‌సీ ఎం.రాజు సోమవారం తెలిపారు. అప్పలరాజుగూడెంలో నలుగురిని అరెస్ట్ చేసి రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.



మృతులు బొల్లా వీరాజు, నాగేంద్ర, మణికంఠ, కాసగాని కృష్ణ

ఆవిరైన.. ఆనందం

సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం

నలుగురు యువకుల మృతి .. ముగ్గురికి గాయాలు.. కన్నీరు మున్నీరైన బంధువులు

తాడిపర్రులో తీవ్ర విషాదం.. 144 సెక్షన్ ఏర్పాటు.. ఫ్లెక్సీల తొలగింపునకు ఆదేశాలు

మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి పరామర్శ.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల సాయం

ఉండ్రాజవరం/పెరవలి/తణుకు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఆనందం ఆవిరైంది.. ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన రోజున తీవ్ర విషాదంతో నిండిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి.. అయితేనేం గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ఉత్సాహంగా పాల్గొనేవారు. సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటులోను అదే ఉత్సాహం చూపారు. 18 నెలలుగా విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొన డంతో ఎప్పుడెప్పుడు విగ్రహావిష్కరణ జరుగుతు ందా అని ఎదురు చూశారు. స్థల వివాదం తదితర కారణాలతో గ్రామంలో ఘర్షణ వాతావర ణం నెలకొంది. ఇరు వర్గాలతో జిల్లా అధికారులు, నాయకులు శాంతి చర్చలు జరిపి, ఒక కమిటీ వేసి విగ్రహాన్ని కొన్ని నిబంధనలతో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహానికి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా 20 అడు గుల భారీ ఫ్లెక్సీ చేయించారు. ఆదివారం తీసు కొచ్చి ఐరన్ చట్రానికి ఫ్లెక్సీని అమర్చారు.. సోమ వారం తెల్లవారుజామున ఫ్లెక్సీ ఏర్పాటుకు ఉప క్రమించారు. ఐరన్ ఫ్రేమ్‌కు సర్దార్ పాపన్నగౌడ్ ఫ్లెక్సీని అంటించి కర్రలతో నిలబెట్టే సమయంలో రోడ్డు పక్క నుంచి వెళ్లిన 6.3 కేవీ సింగిల్ ఫేజ్ కరెంటు వైర్‌కు తగిలింది. ఫ్లెక్సీ పట్టుకున్న ఏడుగురిలో బొల్లా వీర్రాజు (26), పామర్తి నాగేంద్ర(25), మారిశెట్టి మణికంఠ(26), కాసగాని కృష్ణ (25) అక్కడికక్కడే మరణించారు. కోమటి అనంతరావు తీవ్రంగాను, వెలిగట్ల పవన్, కోమ టి వీరవెంకట సత్యనారాయణల స్వల్పంగాను గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఆదుకుంటాం: మంత్రి దుర్గేష్

ఆసుపత్రిలో మృతకుటుంబాలను పరామర్శించిన మంత్రి దుర్గేష్ పరామర్శించారు. బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని తెలిపారు. మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుచున్న కోమటి అనంతరావు, వెలిగట్ల పవన్, కోమటి వీరవెంకటసత్యనారాయణలను మంత్రి దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. ఘటనా ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సోమవారం పరిశీలించారు. సంఘటన పట్ల ఆమె విచారం వ్యక్తం చేసి బాధిత కుటుంబీకులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఒక్కొరికి రూ.5లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. గ్రామంలో మరో సామాజిక వర్గం వారు తమపై తరచూ ఘర్షణలు సృష్టిస్తున్నారని గౌడ సామాజిక వర్గ మహిళలు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేసి వెళ్లాలని కలెక్టర్ కారు ముందు మహిళలు నిల్చుని నినాదాలు చేశారు. వారికి ఆర్డీవో రాణిసుస్మిత, డీఎస్పీ దేవకుమార్ నచ్చజెప్పడంతో వెనుదిరిగారు.

మృతదేహాల రాకతో ఉద్రిక్తత..

తాడిపర్రు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఆనందంగా ఉండాల్సిన రోజునే తీవ్ర విషాదంతో నిండిపోయింది. తణుకు ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మృతదేహాలు స్వగ్రామం తాడిపర్రుకు చేరుకున్నాయి. ఈ విషయం తెలియ డంతో అప్పటికే సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహం వద్దకు అధిక సంఖ్యలో గ్రామస్థులు చేరుకున్నారు. ఆ మృతదేహాలను విగ్రహం వద్దనే ఉంచాలని.. వివాదానికి ఆజ్యం పోసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వేరే సామాజికవర్గం యువకులను ఇక్కడకు తీసుకురావాలని వారంతా పట్టుబట్టారు. అప్పటికే అక్కడకు చేరుకున్న నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అక్కడ ఉన్న మహిళలు, గౌడ సామాజివర్గం నాయకులతో మాట్లాడారు. వివాదాలకు ఇది సమయం కాదని సర్దిచెప్పారు. దీంతో మృతదేహాలను వాహనాల నుంచి కిందకు దించి పాపన్నగౌడ్ విగ్రహం ముందు పెట్టి పూలు చల్లి ఆయా కుటుంబీకుల ఇళ్ల వద్దకు చేర్చారు. అనంతరం ఆయా ఇళ్ల వద్ద నుంచి ఎవరివారు మృతదేహాలను తీసుకుని తీపర్రు వద్ద గోదావరి తీరంలో దహనసంస్కారాలు చేశారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండే యువకుల మృతిని గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు.

ఒక వర్గానికి చెందిన ఫ్లెక్సీల చించివేత

గ్రామంలోకి మృతదేహాలు వచ్చి వెళ్లిన అనంతరం కోపోద్రిక్తులైన ఒక వర్గం యువకులు గ్రామంలో వేరొకవర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. పోలీసులు వద్దని వారిస్తున్నా వినకుండా రోడ్డు పొడవునా ఇరువైపులా పది నుంచి పదిహేను ఫ్లెక్సీలను చించివేసి రోడ్డుపై పడవేశారు. అంతేకాకుండా కొంత మంది మరో వర్గం ఇళ్లపైకి వెళ్లిపోతుండగా వద్దని పోలీసులు వారించి వెనక్కు తీసుకువచ్చారు. సర్దార్‌పాపన్నగౌడ్ విగ్రహాన్ని సోమవారం ప్రారంభించడానికి ముందురోజు అదే రోడ్డులో ఒక ఇంటి ముందు మరో సామాజిక వర్గానికి చెందిన నాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి పోటీగా అదే సైజులో ఏడుగురు యువకులు సర్దార్‌పాపన్నగౌడ్ ఫ్లెక్సీని సోమవారం తెల్లవారు జామున ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగిందని మండిపడ్డారు.ఈ సంఘటన అనంతరం తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్ గ్రామంలో ఎటువంటి ఫ్లెక్సీ ఉండరాదని, ఎవరు ఏర్పాటు చేస్తే వారే దానిని తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలా తొలగించని ఫ్లెక్సీలను పంచాయతీ తరపున తొలగిస్తామని, గ్రామం అంతా ఆటోలో తిప్పి ప్రచారం చేయించారు. దీంతో కొన్ని ఫ్లెక్సీలను ఎవరికి వారు తొలగించగా.. మరికొన్ని ఫ్లెక్సీలను పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది తొలగించి పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదం నెలకొనే సూచనలు కని పించడంతో తాడిపర్రు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ జి.శ్రీనివాసరావు, ఇతర పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన వారితో పోలీసు పికెట్ ఏర్పా టు చేశారు.

కంట తడి పెట్టిస్తున్న మృతుల కుటుంబాల రోదనలు

రోజువారీ కూలీలతో కుటుంబాలు నెట్టికొస్తున్న పేదల జీవితాల్లో చీక ట్లు చిమ్ముకున్నాయి. మృతి చెందిన నాలుగు కుటుంబాల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. తాడిపర్రుకు చెందిన మృతుడు బొల్లా వీర్రాజుకు 14 నెలల కిందట పెళ్లయింది. 2 నెలల పాప ఉంది. తలిదండ్రులు, భార్య ఉన్నారు. వ్యవసాయం, కొబ్బరి దింపు పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మళ్లీ వస్తానంటూ వెళ్లావు త్వరగా రా అంటూ తండ్రి త్రిమూర్తులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పామర్తి నాగేంద్రకు పట్టింపాలెం గ్రామానికి చెందిన దుర్గతో వివాహమైంది. వీరికి 8 నెలల పాప ఉంది. కొబ్బరి దింపు కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. భర్త మృతి వార్తను జీర్ణించుకోలేకపోతోంది. తనకు దిక్కెవరంటూ రోదిస్తోంది. తలిదండ్రులు పామర్తి శ్రీను, ఆది లక్ష్మి, అన్నయ్య వెంకటకృష్ణ ఉన్నారు. మణికంఠ పూల డెకరేషన్లకు వెళుతుంటాడు. ఖాళీ సమయాల్లో వ్యవసాయ పనులకు వెళుతూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య భవాని, అమ్మాయి(5), అబ్బాయి (3) ఉన్నారు. మణికంఠకు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఇంట్లో ఒక్కడే అబ్బాయి కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. తమ ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడని తెలియడంతో తల్లిదండ్రులు పద్దయ్య, లక్ష్మి, సోదరీమణులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. కాసకాని కృష్ణ పెయింటింగ్ షాపులో చిరుద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి రాము ఉపాధి నిమిత్త దుబాయ్‌లో ఉన్నాడు. ఇటీవ లే అనారోగ్యం కావడంతో వచ్చి ఆపరేషన్ చేయించుకుని నెల రోజుల కింద ట దుబాయి వెళ్లాడు. అక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో వారం పది రోజుల్లో ఇం డియా వచ్చేస్తాడని బంధువులు చెప్పారు. ఒక్కగానొక్క కొడ కు ప్రమా దంతో మృతి చెందడంతో ఇక మేమెందుకు బతకా లంటూ తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలపిం చింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోమటి అనంతరావు కోడిగుడ్లు కట్టుబడి పనికి వెళుతుంటాడు. ఇతనికి ఇద్దరు మగపిల్లలు. తీవ్రగాయాలతో ఉన్న భర్తను చూసి భార్య, తలిదండ్రులు సత్యనారాయణ, వెంకటలక్ష్మి కన్నీటిపర్యంతమ వుతున్నారు.

నీటి సంఘాలపై 'రెవెన్యూ' కసరత్తు

ముదినేపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సంబంధించి రైతుల గుర్తింపు, ఓటర్ల జాబితాల తయారీపై రెవెన్యూ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇరిగేషన్ ఛానల్స్ ఆధారంగా నీటి తీరువా చెల్లించే రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మండలంలో పోల్‌రాజ్, క్యాంప్ బెల్, బంటుమిల్లి, గుడివాడ ఛానల్స్ పరిధిలోని రైతుల పేర్లను ఆన్‌లైన్ చేసే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మండలంలో సుమారు 36 వేల ఎకరాలకు సంబంధించిన సాగుదారులైన రైతులతో ఓటర్ల జాబితాలను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు

ఓటర్ల జాబితాలపై దృష్టి

తహసీల్దార్ సుబానీ తెలిపారు. ముదినేపల్లి మండలంలోని రైతులు 12 సాగునీటి వినియోగదారుల సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. మండలంలోని వివిధ పంట కాల్వల కింద నీటి తీరువా చెల్లించే ఇతర మండలాల రైతులు కూడా ఓటు హక్కు పొందుతారని తహసీల్దార్ తెలిపారు. పంట కాల్వల వారీగా రైతులు విభజన జరుగుతున్నందున మండలంలోని 30 శాతం మంది రైతులు బంటుమిల్లి, గుడివాడ చానల్స్ పరిధిలోని నీటి సంఘాల్లో సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి.

లారీ బోల్తా.. తప్పిన ముప్పు

నూజివీడు టౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నూజివీడు మండలం అన్నవరం గ్రామం వద్ద అట్టల లోడుతో వెళుతున్న లారీ పల్టీ కొట్టింది. హనుమాన్ జంక్షన్ వైపు నుంచి అన్నవరం అట్టల ఫ్యాక్టరీకి వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.





పశువైద్యాధికారి కావలెను

రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామన్న పశుపోషకులు

చాట్రాయి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల నుంచి మండలంలో పశువైద్యాధికారి లేక మూగజీవాలకు సరైన వైద్యం అందడం లేదని పశు పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో చాట్రాయి, చనుబండ, చిత్తపూరులలో పశు వైద్యశాలలు, పోలవరం, మర్లపాలెంలలో గ్రామీణ పశుగణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో తగిన సిబ్బంది ఉన్నా డాక్టరే లేరు. మండలానికి 30 కిలో మీటర్ల దూరంలోని చింతలపూడి మండల పశు వైద్యాధికారి ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా పశు వైద్యాధికారి లేక పశువులకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందడం లేదని పశుపోషకులు వాపోతున్నారు. మండలంలో గేదెలు 24,649, గోవులు 2,555, గొర్రెలు 17 వేలు, మేకలు 10,136 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పశువులకు సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు పశు వైద్యాధికారి పర్యవేక్షణలో వైద్యం అందిస్తే ఉపయోగం ఉంటుందని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా పశు వైద్యుణ్ణి నియమించడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా పశువుల డాక్టర్ల కొరత ఉన్నదని అధికారులు చెబుతున్నారని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నా..

మండలంలోని అన్ని గ్రామాల్లో పశు వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం. నిత్యం పశుపోషకులకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా అత్యవసరమైతే తాను వెళ్ళి వైద్యం అందిస్తున్నానని ఇన్‌చార్జి పశువైద్యాధికారి శివ నాగేంద్రరావు తెలిపారు. పశువులకు, జీవాలకు వాక్సినేషన్ సకాలంలో సక్రమంగా వేస్తున్నామని వివరించారు.



అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఏజేడీ

నూజివీడు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణం స్పందించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక శాఖ నార్త్ రీజియన్ అదనపు జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసులు అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా నూజివీడు ఫైర్‌స్టేషన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం నియోజకవర్గంలోని పరిస్థితులు, సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

నూజివీడు టౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ నూజివీడు చినగాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. విద్యార్థి సంఘ రాష్ట్ర మాజీ నాయకుడు చాట్ల పుల్లారావు మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెండింగ్‌లో ఉన్న రూ.3,480 కోట్ల విద్యా దీవెన బకాయిలను విడుదల చేయాలన్నారు.



నాగుల చవితికి ఏర్పాట్లు పూర్తి

ముదినేపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మంగళవారం నాగుల చవితి సందర్భంగా సింగరాయపాలెం - చేవూరుపాలెం సెంటర్‌లోని దేవదాయశాఖ కమిషనర్ కేడర్ ఆలయమైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున తొక్కిసలాట జరుగకుండా అసిస్టెంట్ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.

కలిదిండి: నాగుల చవితి పూజలకు కలిదిండి మండలం పెదలంక నాగేశ్వరస్వామి ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో శేఖర్ తెలిపారు. భక్తులు పుట్ట వద్ద పాలుపోసి పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

నూజివీడు టౌన్: నాగుల చవితి సందర్భంగా మంగళవారం నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆల యంలో సర్పసూక్త అభిషేకాలు నిర్వహించ నున్నట్లు ఆలయ అర్చకులు పుల్లారావు తెలిపారు.



కానుకొల్లులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మండవల్లి నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కానుకొల్లులో సీసీ రహదారి పనులకు కైకలూరు నియోజకవర్గ ఎన్డీయే నాయకుడు చాపరాల దుర్గాప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. పంచాయతీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఆయన సూచించారు. టీడీపీ నాయకుడు బొల్లంపల్లి కృష్ణ, సర్పంచ్ నాగదాసి థామస్, కార్యదర్శి కొండలు తదితరులు పాల్గొన్నారు.

లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డులు

ఆగిరిపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ అందించిన డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ఈదర గ్రామానికి చెందిన ఇద్దరిని వరించాయి. సామాజిక సేవ చేసిన అయ్యంకి సురేష్‌బాబు, దొండపాటి చినవెంకటేశ్వరరావు ఈ అవార్డులు అందుకున్నారు. దీంతో గ్రామస్థులు, సామాజిక కార్యకర్తలు వారిని అభినందించారు.

రైతులకు పెట్టుబడి సాయం అందించాలి

నూజివీడు/చాట్రాయి/ముసునూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పంట పెట్టుబడి సాయం అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నూజివీడు మండలంలోని గ్రామ సచివాలయాల్లో రైతు సంఘం నాయకులు వినతి పత్రాలను అందించారు. రైతు సంఘం సీనియర్ నాయకుడు కొమ్మన నాగేశ్వర రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాగ్దానం అమలు చేయాలన్నారు. రైతు సంఘం నాయకులు నిమ్మగడ్డ నరసింహ, మడుపల్లి నాగేంద్రరావు, రాంబాబు, ఎం. సుధాకర్, మహాలక్ష్ముడు పాల్గొన్నారు. చాట్రాయి మండలం చిన్నంపేట సచివాలయంలో కొమ్ము ఆనందం, ఆరుగొలనుపేటలో పుచ్చకాయల రామచంద్రారెడ్డి, నరసింహారావుపాలెంలో తల్లాడ భాస్కరరావు వినతిపత్రాలు అందజేశారు.



వినతిపత్రం ఇస్తున్న రైతుసంఘ నాయకులు

పెట్టుబడి సాయాన్ని తక్షణమే ఇవ్వాలని ఏలూరు జిల్లా రైతుసంఘం ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు డిమాం డ్ చేశారు. సోమవారం ముసునూరు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాల్లో రైతులు, రైతు సంఘం నాయకులు వినతిపత్రాలను అందజేశారు.



ప్రవాస భారతీయులు విద్యాభివృద్ధికి సహకరించాలి

ముదినేపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి ప్రభుత్వ పథకాలకు తోడు స్వచ్ఛంద సంస్థలు, ప్రవాసభారతీయుల సహకారం అవసరమని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ముదినేపల్లి జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు డాక్టర్ దొడ్డపనేని బాబూరావు, రామకృష్ణ సహకారంతో సోమవారం ఆ హైస్కూల్‌లో 2023-24లో ప్రతిభ చూపిన 11 మంది విద్యార్థులకు లాప్ ట్యాప్‌లు, ఒక్కొక్కరికి రూ.5 వేలు నగదు బహుమతులను అందజేశారు. శ్రీహరిపురంలోని శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో కామినేని పూజలు చేశారు. రాజానగరానికి చెందిన సాగిరాజు వెంకట్రాజు దంపతులు అయ్యప్ప మాలధారులకు నిర్వహించి న కార్తీక అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన

కైకలూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులతో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే ఆ పాఠశాలల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని కైకలూరు టౌన్ ఎస్సైలు జి వెంకటకుమార్, ఆర్. శ్రీను అన్నారు. సోమవారం కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మహిళలపై జరుగుతున్న దాడులను పురస్కరించుకొని గుడ్ టచ్.. బ్యాడ్‌టచ్, సైబర్‌క్రైం, సోషల్ మీడియాపై అవగాహన కల్పించారు. మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు నేరం

ముసునూరు: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా నేరమని మహిళా పోలీస్ సంధ్యారాణి అన్నారు. సోమవారం ముసునూరు జడ్పీ పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహాలు, చట్టాలపై ఆమె అవగాహన కల్పించారు. బాలికల రక్షణకు రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నాయన్నారు. హెచ్ఎం ఏ.సునీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





బలివేలో ఎమ్మెల్యే చింతమనేని పూజలు.. శ్రీశ్యామలాంబ ఆలయంలో గోపూజ

భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు

కైకలూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కార్తీక సోమవారం సందర్భంగా కైకలూరు శ్రీశ్యామలాంబ ఆలయంలోని రామలింగేశ్వర, రామేశ్వర, కనకలింగేశ్వరస్వామివార్లకు విశేష అభిషేకాలను జరిగాయి. ఆలయ అధికారి శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అలాగే కన్యకాపరమేశ్వరి ఆలయంలోని నగరేశ్వరస్వామికి, ఆటపాకలో కనకలింగేశ్వరస్వామికి అభిషేకాలను జరిగాయి.

ముసునూరు: బలివే శ్రీ రామలింగేశ్వర స్వామికి తెల్లవారుజామున ఆలయ అర్చకులు తోలేటి అరుణభాస్కరరావు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దంపతులు స్వామివారికి పూజలు చేశారు.

కలిదిండి: కలిదిండి పాతాళ భోగేశ్వరస్వామి ఆలయ ఆవరణలోని పంచబుగ్గల కోనేరులో తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కోరుకొల్లు సోమేశ్వరస్వామి, పెదలంక నాగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు.

ముదినేపల్లి: కార్తీక సోమవారం కావటంతో మహిళలు తెల్లవారుజామునే ఆలయాల్లో దీపారాధనలు చేశారు. అల్లూరులోని శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి దేవస్థానంలో ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో అర్చకుడు ఐలూరి సుబ్బరాయ శర్మ స్వామికి అభిషేకాలు చేశారు.

జాతీయ ఫెన్సింగ్ పోటీలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు



నూజివీడు టౌన్, నవంబరు 4 (ఆంధ్ర జ్యోతి): అఖిల భారత వర్సి టీల ఫెన్సింగ్ పోటీలకు నూజి వీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికైనట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. 6 నుంచి యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో నిర్వహించే ఫెన్సింగ్ పోటీలకు 16 మంది నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. టీమ్ కోచ్‌గా డాక్టర్ సూర్య వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లా టెన్నికాయిట్ పోటీలకు పెదపాలపర్రు విద్యార్థులు



ముదినేపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన టెన్నికాయిట్ పోటీల్లో 10 మంది పెదపాలపర్రు జడ్పీ హైస్కూలు విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హైస్కూల్ పీఈటీ పద్మ తెలిపారు. సీనియర్ బాలుర విభాగంలో కె.అరుణ్ కుమార్, పి.రాఘవ, బాలికల విభాగంలో ఎన్.త్రివేణి, సీహెచ్.శ్రీవర్షిణి, జూనియర్ బాలుర విభాగంలో ఎస్‌కె.సబీన్, ఎన్.నరసింహ, బాలికల విభాగంలో ఎస్‌కె.షహానా సుల్తానా, బి.శ్రావ్య, ఈ నెల 5 నుంచి గూడూరులో ప్రారంభమయ్యే జిల్లా స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

చేతబడి చేశారని దాడి.. ఆరుగురిపై కేసు

కైకలూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): చేతబడి చేశారని ముగ్గురిని చితకబాదిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చటాకాయలో సైదు రఘు గ్రామం తరపున జీతానికి నీరు వదిలే పనులు చేస్తున్నాడు. రఘుకి ఆ గ్రామ ఉప సర్పంచ్ భర్త ఘంటసాల చిన్నసుబ్బరాజుకి మధ్య నీటి సరఫరా విషయంలో తగాదా జరిగి గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. అక్కడ రఘు, సుబ్బరాజుకి మధ్య వివాదం పెద్దదైంది. రఘు వ్యాఖ్యలతో తీవ్రంగా స్పందించిన సుబ్బరాజు తనపై చేతబడి చేశాడంటూ రఘుపై దాడికి పాల్పడ్డాడు. దీంతో రఘు దెబ్బల నుంచి తప్పించుకునేందుకు మరో 9 మంది పేర్లు చెప్పాడు. దీంతో గ్రామస్థులు వారిని కూడా తీసుకువచ్చి రఘుతో పాటు తాళ్ళతో కట్టేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ ఏలూరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. విషయాన్ని రఘు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎస్పీ ఆదేశాలతో సీఐ రవికుమార్, రూరల్ ఎస్సై రాంబాబు గత నెల 29న కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేయగా అసలు చేతబడులే చేయలేదని సుబ్బరాజు ఉద్దేశపూర్వకంగానే వారు చేతబడులు చేసినట్టు సృష్టించి వారిని గాయపరిచినట్లు తెలిపారు. సుబ్బరాజుతో పాటు గ్రామానికి చెందిన మరో 5 గురు ఘంటసాల దేశింగరాజు, ఘంటసాల కుటుంబరావు, ముంగర గంగాధరరావు, బలే శ్రీవెంకటేశ్వర్లు, బలే చంద్రంలపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించగా మచిలీపట్నం జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

రైతు బజార్ నిర్మిస్తాం

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

కలిదిండి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కలిదిండిలో అసంపూర్తిగా ఉన్న రైతు బజార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మార్కెట్ యార్డు కార్యదర్శి వరలక్ష్మి తెలిపారు. 'ఆంధ్రజ్యోతి'లో సోమవారం రైతు బజార్ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేయటానికి రూ.27 లక్షలు నిధులు మంజూరు చేయాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీతకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు మంజూరు కాగానే రైతు బజార్ నిర్మాణ పనులు చేపడతామన్నారు.



న్యాయాధికారి నాగశైలజకు దంత పరీక్షలు

దంత ఆరోగ్యం ప్రధానం

నూజివీడు టౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): దంత ఆరోగ్యం ప్రధానమని 15వ అదనపు జిల్లా న్యాయాధికారి ఎ.నాగశైలజ అన్నారు. నూజివీడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దంత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. అర్బన్ డెంటల్ స్క్వేర్ వైద్యులు డాక్టర్ రాజేష్‌కుమార్, డాక్టర్ స్ఫూర్తి, డాక్టర్ సీ.హెచ్ రచన న్యాయాధికారులు, న్యాయ వాదులకు దంత వైద్య పరీక్షలను నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ పెద ఖాసిం, న్యాయాధికారులు హరిబాబు, శివ పార్వతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇందుపల్లి సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

13 అర్జీల స్వీకారం

నూజివీడు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యలపై అందిన అర్జీలను ఆయాశాఖల అధికారులు తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని నూజివీడు ఆర్డీవో ఎం.వాణి సూచించారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో ఎం.వాణి ఆధ్వర్యంలో 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ'లో మొత్తం 13 అర్జీలు అందాయి.

పట్టభద్రుల ఓటర్ల నమోదుకు రేపు తుది గడువు

ఆగిరిపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికకు ఓటర్ల దర ఖాస్తు గడువు ఈ నెల ఆరో తేదీతో ముగు స్తుందని తహసీల్దార్ పి.ఎన్.వి ప్రసాద్ తెలి పారు. ఇంకా దరఖాస్తు చేయని వారు మిగిలిన ఈ రెండురోజుల్లో చేయాలని, ఆగిరిపల్లి మండలంలో ఇప్పటివరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో 914 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ముసునూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అక్కిరెడ్డిగూడెం, రమణక్కపేట గ్రామాల్లో మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఇన్‌చార్జ్ ఏఈ సుబ్బారావు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలివేసినట్లు తెలిపారు.